Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 20

(Oct. 28, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 20

(Oct. 28, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

10 పేజీలు : 0-1-6

PRAJA SAKTI

Regd. No. M. 4486.

సంపాదక వర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీశాఖ
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 1 | బుధవారం 28-10-42 బెజవాడ | సంచిక 20

జపాన్‌ను ఎదిరించడమే కాంగ్రెస్ ఆశయం

ప్రభువుల సభలో ఇండియా ప్రతిష్టంభన విషయమై అక్టోబరు 20 తేదీన చర్చ జరిగింది. ఇండియా సహాయ కార్యదర్శి డెవెన్‌షైర్ ప్రభువు రాజ్యాంగవిధానాన్ని రద్దుచేయడానికి కొనివచ్చిన ఇండియా బర్మా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ఈ చర్చ జరిగింది. డెవెన్షైర్ ప్రభువు అమెరీకామన్సు సభలో పాడిన పాటనే తిరిగి వల్లించాడు. ఐనా కాంగ్రెసును అన్నిటికంటే పెద్ద రాజకీయ పార్టీ అని అంగీకరించక తప్పిందికాదు. శత్రువు పలుకుబడిక్రింద ఉద్యమం జరుగుతోందనడానికి ప్రత్యక్షసాక్ష్యం లేదన్నాడు. కాని ఉద్యమంద్వారా కాంగ్రెస్ హెచ్చుప్రమాదకరమైనప్రాంతంలో రవాణాసౌకర్యాలను భగ్నం జేసిందన్నాడు. ఇప్పటికీ ప్రభుత్వం కష్టాలనుండి బయటపడలేదనీ, ప్రతిరోజూ ఎచటనో ఒకచోట ఆకస్మికంగా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతూనే వున్నాయనీ చెప్పాడు. బ్రిటనులోను, ఇతరదేశాలలోనూ పత్రికలు ప్రభుత్వాన్ని విమర్శించుతూ, "వెనుక భాగంలో భారతదేశం ప్రతికూలంగావున్నప్పుడు బర్మాపై దండయాత్ర సాధ్యంకాదని" బాధ్యతలేకుండా వ్రాయడం, కాంగ్రెసు పార్టీకి ప్రోత్సాహమిస్తుందని వాపోయాడు.

అతని ధోరణంతా : ప్రభుత్వం ఏమీచేయదు : ఇతరులు మమ్మ విమర్శించవద్దు అని. ప్రతిష్టంభనకు కారణం తాము అధికారం భారతీయులకు అప్పగించ నిరాకరించడమే ననే సత్యాన్ని కప్పివుచ్చాలని అతని తహతహ. కాని ఈ రండా గర్భం దాచడానికి వీలులేనిది.

మిత్రరాజ్యాల ప్రజలు బ్రిటీషు సామ్రాజ్యవాదులు చేయుచున్న అవకతవకలవల్ల మిత్రరాజ్య యుద్ధకృషికి ఏవిధంగా ఆటంకం కలుగుతోందో తెలిసికొంటున్నారు. లండన్ టైమ్సు వంటి కన్సర్వేటివ్ పత్రిక సైతం రాజకీయ ప్రతిష్టంభన తొలగితే భారతదేశ యుద్ధకృషి పదిరెట్లు వృద్ధిచెందుతుందని గుర్తించక తప్పిందికాదు. ఏరోజు పత్రిక చూచినా అమెరికన్ పత్రికలు, ప్రముఖులు భారత స్వాతంత్ర్యాన్ని గుర్తించి ప్రతిష్టంభనను పరిష్కరించాలని కోరుతూ ప్రకటనలు చేస్తున్నారు. అట్లాంటిక్ పత్రిక కాంగ్రెసుతో రాజీపడితేనే పరిష్కారం సాధ్యమవుతుందని వ్రాసింది. ప్రభుత్వాభిప్రాయాన్ని తెలియజేస్తుందని చెప్పబడే లైఫ్ పత్రిక బ్రిటీషు ప్రభుత్వం యింకా సామ్రాజ్య ఆశయాలతోనే పోరాడుతూందనీ, ప్రపంచమంతటా సామ్రాజ్యవాదం అంతమొందడం యుద్ధాశయంగా వుండాలనీ సంపాదకీయం వ్రాసిందని రూటర్ విలేఖరి విచారించుతున్నాడు. ఫిలిఫ్ సిమన్సు అనే ప్రసిద్ధ అమెరికన్ పత్రికా విలేఖరి మిత్రరాజ్యాల కమీషన్ వెంటనే భారత సమస్యను పరిష్కరించాలని వ్రాశాడు.

అమెరికన్ ప్రజాభిప్రాయం తమ పాలసీకి విరుద్ధంగా వుందని గ్రహించి సామ్రాజ్యవాదులు జాతీయ విద్రోహులగు కొందరు భారతీయులను, సర్ జి. యస్. బాజ్‌పాయ్‌కి సహాయంగా పంపాలని నిర్ణయించుకొన్నారు. ఈ తోలుబొమ్మల ముఠా అమెరికా వెళ్ళి, ఢిల్లీలో నిరంకుశాధికారులు 'సారస్యం' తాడు లాగినటులల్లా ఆడి, అమెరికన్ ప్రజలకు "బ్రిషువారిది చల్లని ప్రభుత్వం. మాలోమాకు భేదాలున్నాయి. గాన స్వాతంత్ర్యం పనికిరాదు" అనిచెప్పి వారిని మోసపుచ్చాలని సామ్రాజ్యవాదుల ప్రయత్నం. కాని వీరి ఆటలు నెరవేరవు. అమెరికన్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి, అధ్యక్షుడు భారత కమ్యూనిస్టు పార్టీకి పంపిన సందేశంలో తెలిపినట్లుగా "అమెరికన్ ప్రజలు తమ శక్తిని, తమ దేశం యొక్క గొప్ప పలుకుబడినీ వినియోగించి, భారత దేశం మిత్రరాజ్యాలతో సమాన హోదా పొందడానికి అభ్యంతరంగా వున్న ఆటంకాల నన్నిటినీ తొలగించడానికి కృషి చేస్తారు."

భారత దేశంలో వున్న పత్రికలన్నీ డెవన్‌షైర్ ప్రభువు ఉపన్యాసాన్ని తీవ్రంగా విమర్శించాయి. ముస్లిం లీగ్ పత్రిక 'డాన్', బ్రిటీషు ప్రభుత్వం "పోరాట శక్తిని కాపాడుకోవాలంటేనూ, దేశ క్షేమాన్ని దృష్టిలో వుంచుకుంటేనూ, గోడమీద పిల్లివాటంగా కూర్చొని, నక్షత్రాలు లెక్కపెట్టకూడదని" హెచ్చరించింది.

ప్రభువుల సభలో చర్చకు సమాధానంగా ఢిల్లీలో పత్రికా ప్రతినిధుల సమావేశంలో రాజగోపాలాచారి ఉపన్యసించాడు. బ్రిటిషు ప్రభుత్వం అధికారాన్ని భారతీయుల హస్తగతం చేయడానికే అంగీకరించితే, కాంగ్రెసు - ముస్లింలీగులు కలసి జాతీయ ప్రభుత్వం యేర్పరచడానికి యెట్టి అభ్యంతరం వుండదనీ, అందుకు తాను హామీ యిస్తాననీ ప్రకటించాడు. కాంగ్రెసువాదు లెవరూ దేశాన్ని జపానుకు అమ్మడానికి సిద్ధపడలేదనీ, జపానును జయప్రదంగా యెదిరించడానికే జాతీయ ప్రభుత్వాన్ని కాంగ్రెసు కోరిందనీ తెలియజేశాడు. బ్రిటీషు ప్రభుత్వం తామిదివరకు అనుసరించిన దుష్ప్రవర్తన ప్రతిబింబమే కాంగ్రెసుయెడల దానికున్న అనుమానాలకు పునాది యని తేటతెల్లం జేశాడు.

మన రాజకీయాలు

రాజాజీ కలకత్తా ఉపన్యాసంలో యుద్ధానంతరం భారత దేశానికి స్వాతంత్ర్యం బ్రిటనుకు యిష్టమున్నా, లేకపోయినా వస్తుందని చెబుతూ, ప్రజలు తొందరపడి, అరాచక కార్యాలలో పాల్గొనరాదని హెచ్చరించాడు. అంతవరకు సరిగానే చెప్పాడు. కాని తరువాత యింతకాలంవరకు ఆగగలిగినప్పుడు యుద్ధానంతరం వరకు స్వరాజ్యం కొరకు ఆగగలగమని చెప్పాడు. ఈ విషయంలో రాజాజీ పూర్తిగా బోల్తా గొట్టాడు. చరిత్రను నిర్మించవలసిన ప్రజలే చేతులు ముడుచుకు కూర్చునివుంటే (రాజాజీ సలహా ప్రకారం) జాతీయైక్యత రాదు; జాతీయ ప్రభుత్వం ఏర్పడదు; యుద్ధంలో జయమూ, స్వాతంత్ర్యమూ సంపాదించలేము. జపాన్ దుండగీడుల క్రింద బానిసత్వమే గతి అవుతుంది. అటులగాక ప్రజలందరిని సమీకరించి జాతీయ ఐక్యతను నిర్మించితే జాతీయ ప్రభుత్వాన్ని సాధించ గలుగుతాము: ఫాసిస్టులను జయప్రదంగా యెదిరించగల్గుతాము; ఒక్క దెబ్బతో భారత స్వాతంత్ర్యాన్ని కూడా స్థాపించ గల్గుతాము.

ప్రముఖ కాంగ్రెసు నాయకులలో ఒకరగు ఖాన్ అబ్దుల్ గఫూర్‌ఖాన్ పెషావర్ మీటింగులో ఉపన్యసిస్తూ, యిలా చెప్పాడు ; "జపాన్, జర్మనీలకు సహాయం చేయాలనే కోర్కె కాంగ్రెసుకు లేదు; పైగా కాంగ్రెసు వాటిని యెదిరించాలనే కోరుతూంది. మేము మూడు సంవత్సరాలు బ్రిటనుకు యెట్టి యిబ్బంది కలిగించకుండా వేచివున్నాం. ఈ యుద్ధ అనుభవాన్నిబట్టి దేశ ప్రజలంతా సమిష్టిగా యెదుర్కొంటేనే గాని ఆధునిక దురాక్రమణదారులను యెదిరించడం సాధ్యం కాదని తెలిసికొన్నాం. అందుచేతనే దేశ రక్షణ భారత ప్రజలకు అప్పగించాలని కోరుతున్నాం." కాంగ్రెసు ఆశయాలను ఉన్నత పంథాలో వెల్లడించి గఫూర్‌ఖాన్ అమెరీ అబద్ధాలను ప్రపంచ ప్రజలకు బట్టబయలు జేశాడు. దేశంలో జాతీయోద్యమము మాటున జపాన్ అనుకూల ప్రచారాన్ని గావించుతున్న ద్రోహులకుతావులేకుండా కాంగ్రెసుఆశయాలను స్పష్టపరచాడు.

ఇదే విషయాన్ని గాంధీజీ చంగ్‌కైషేక్‌కు వ్రాసిన జాబు కూడా స్పష్టపరుస్తూంది. "బ్రిటీషువారు తమ అధికారాన్ని వదలుకు వెళ్ళాలని చెప్పడంలో, నేను ఏవిధంగానూ జపానుకు వ్యతిరేకంగా భారతదేశ రక్షణలను బలహీనపరచాలని కోరుటలేదు; మీ స్వాతంత్ర్య పోరాటానికి ఇబ్బందికల్గించాలని కోరుటలేదు. చైనా స్వాతంత్ర్యానికి నష్టంకలిగే విధంగా నాదేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించాలనే దుర్బుద్ధి నాకులేదు. "నేను చేయబూనుకునే ప్రతిచర్య చైనాకు నష్టం కల్గించనదిగాను, ఇండియా, చైనాలలో జపాన్ దురాక్రమణను ప్రోత్సహించనట్టిదిగాను వుంటుంది." అని గాంధీజీ స్పష్టపరచాడు.

సింధులో మరల సర్ హిదయతుల్లా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పరచాడు. అఖిలభారత ముస్లింలీగ్ అధ్యక్షుని సలహాకు వ్యతిరేకంగా లీగ్ సభ్యులు మంత్రివర్గంలో చేరారు. హిందూ గ్రూప్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇద్దరు హిందూ సభ్యులు మంత్రివర్గంలో చేరారు. ఇందుకు నిరసనతెలుపుతూ హిందూ సభ్యుల ఇండ్లముందు పికెటింగు జరుగుతూంది. అల్లాబక్సు ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్న జాతీయవాంఛను బలపరచినందుకు, చర్చిల్ సామ్రాజ్య దురహంకారంతో చేసిన ప్రకటనకు సమాధానంగా తన బిరుదులను వదలివేసినందుకు మంత్రిత్వాన్నుంచి తొలగించబడ్డాడు. ఆత్మగౌరవం, దేశభక్తి గల భారతీయులెవరూ ఆస్థానంలో ప్రవేశించరు. సింధు గవర్నరు ఎట్టకేలకు కొందరు స్వార్థపరులను చేరదీయగలిగాడు. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వుండటం, హిందూ మంత్రుల ఇండ్లు పికెటింగు చేయుట గాంచి, ప్రధాన మంత్రి సర్ హిదయతుల్లా ముస్లింలీగ్‌లో చేరాడు. ఈ స్వార్థపరుడు యిలా చేయడంలో అర్థమేమిటి ? ప్రజలు తమ్ము అసహ్యించుతున్నారు. అందుచే లీగ్‌లోచేరితే అఖిలభారత ముస్లింలీగ్ తమ మంత్రివర్గమని సంతృప్తిపడి బలపరుస్తుందేమోనని ఆశ. తద్వారా ఈ సమస్యను కమ్యూనల్ సమస్యగా మార్చడానికి స్వార్థపరుల కుట్రయిది. ఈ కుట్ర నెరవేరదనీ, లీగ్ డిసిప్లిన్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై క్రమశిక్షణా చర్య జరుపబడుతుందనీ ఆశించుతాము.

ఒకవైపున ప్రభుత్వ నిర్బంధ విధానం యథాప్రకారంగా సాగుతూంది. ఎటుచూసినా అరెస్టులు, సాముదాయక జరిమానాలు ప్రత్యక్షం. రెండోవైపున దేశంలో యేదో ఒకమూల బాంబు ప్రేలుడు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు మార్గాలు ప్రజలను యుద్ధ కృషికి విముఖుల్ని జేసేవే. కమ్యూనిష్టులం సూచించుతున్న జాతీయ ఐక్యతకొరకు పోరాటం ఒక్కటే స్వాతంత్ర్యానికి మార్గం. వివిధ రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీ జాతీయైక్యతకు ప్రజలను సమీకరించుతోంది. ఆంధ్రలో యిప్పటికి 25 వేలకు పైగా ప్రజల సంతకాలు ప్రోగు చేయబడ్డాయి. లక్షలకొలది ప్రజలను ఐక్యతా వారంలో సమీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

— కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు

26—10—42.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

28-10-42 బుధవారం

ధరల కంట్రోలు సమస్య

నేడు ధరల కంట్రోలు విషయమై ప్రజలుపడే ఆందోళన మరే యితరవిషయంలోను పడడం లేదు. ముఖ్యంగా పేదప్రజలు బియ్యం, కిరసనాయిలు, వగైరా నిత్యావసరమైన సరుకులు కొనుక్కోవడంలో పడుతూన్న [illegible] అన్నీకావు. అనేక [illegible] కమ్మడం [illegible] కొనుక్కోలేక, రాత్రులు చీకటి పడేలోపునే ఆగంజికాస్తా కాచుకుని తాగేవారు [illegible]. మధ్యతరగతి కవసరమైన పంచదార, అగ్గిపెట్టెలు, తెల్లకాగితం, వగైరా సరుకుల విషయం కూడా యింతే.

ఈ అధిక ధరలకు కారణం సరకు సప్లయి కాకపోవడం కాదు. వర్తకుల లాభ కాంక్ష! పై సరకులన్నీ కంట్రోలు ధరలకు అమ్మవలసి వస్తుందని, అసలు సరకేలేదని పగటిపూట బుకాయిస్తూ, రాత్రులు అనేక రెట్లు అధిక ధరలకు రహస్యంగా అమ్ముతున్నారు. ఇదెవరైనాచూచి పోతారేమోనను అనుమానంతో మరొక మూలకు రవానా చేసి, అక్కడ తమ ఏజంట్ల ద్వారా అమ్ముతున్నారు.

ఇటీవల ప్రజలు గావించిన ఆందోళనకు ఫలితంగా కొన్ని పట్టణాలలో చౌకడిపోలు తెరువబడ్డాయి. అక్కడలభించే బియ్యం మానవ మాత్రులు తినడానికి పనికొచ్చేవికాదు. పోనీ, అవైనాకొనుక్కొని తెచ్చుకుందామంటే, మూడేసి- నాలుగేసి గంటలు నిలబడవలసి వస్తుంది. కూలి నాలి చేసుకొని జీవించే జనం ప్రతిరోజూ ఈ విధంగా తమ కాలాన్ని వృధాచేసుకుంటూ, పనులు పాడుచేసుకొనవలసివస్తుంది. సరకుకై తోసుకుంటూ, తిట్టుకునే ప్రజలపై పోలీసులు, సివిక్‌గార్డులు, చేసే దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి.

చౌకడిపోలకవసరమైన మూలధనాన్ని స్థానికాధికారులు విరాళాలరూపంలో వర్తకులవద్ద వసూలుచేస్తూన్నారేగాని, అరితకంటే అనేకరెట్లు "ధర్మచందాల" రూపంగా తమ దుకాణాలలో కొనుక్కొనే ప్రజలనుండి వసూలుచేస్తున్నారు. ఇదేమంటే, చౌకడిపోలవల్ల తమకు నష్టంవస్తున్నదట: ఈ "ధర్మచందాల" రూపంలో గుంజుతూన్న పన్నును రద్దుచేయవలసిందని ప్రభుత్వోద్యోగుల్ని కోరితే, వాటిపై తమ కధికారం లేదని జవాబు!

ప్రజలకు నిత్యావసరమైన పదార్థాలు దొరక్కపోవడంవల్ల, అనేకచోట్లలూటీలు జరుగుతున్నాయి. పెదనింద్రకొలను (తాడేపల్లిగూడెం తాలూకా)లో జరిగిన లూటీ నేరానికి 80 మంది స్త్రీ పురుషులు విచారణలోవున్నారు. రెడ్డిపాలెం(తెనాలితాలూకా) జరిగిన లూటీకి పదిమంది పై అయిదేసినెలలకఠినశిక్ష విధించబడింది. ఈతముక్కల (ఒంగోలు తాలూకా) గ్రామంలో షుమారు 50 మంది అరెస్టుచేయబడ్డారు. కలసపాడు (కడప జిల్లా) గ్రామంలో 11 గురిని అరెస్టుచేశారు. బళ్ళారిసంతలో కొర్రలనే ధాన్యం అధికధరల కమ్ముతూండడంవల్ల 70 శేర్లకొర్రలను ప్రజలు చిందరవందరగా తొక్కి, పాడుచేశారు. ఇలాగే అనేక గ్రామాలలోను, పట్టణాలలోను, దోపిడ్లు దౌర్జన్యాలు, జరుగుతున్నాయి.

రేపు జపాన్ సేనలు వచ్చి దేశాన్ని ఆక్రమించుకొంటే, ఈ అశాంతి, అరాజకం, వారికి పూర్తిగా సహాయం చేస్తాయి. కాబట్టి, ప్రజలు, వర్తకులు, ప్రభుత్వోద్యోగులు, యీ విషమై పరిష్కార మార్గాలాలోచించాలి.

ధరల కంట్రోలుకై ప్రభుత్వ మింతవరకు గావించిన చర్యలు నిరర్థకమయాయి. నిరర్థకమేకాదు, పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు సంభవిస్తున్నాయి. ప్రతి వస్తువు మార్కెట్టునుండి మాయమవుతోంది. ఆ వస్తువే రాత్రులు రహస్యంగా అధికధరకమ్మబడుతోంది. ఒక వస్తువు యొక్కధర నిర్ణయించినప్పుడు ప్రజల అవసరాలననుసరించి ఆవస్తువు సప్లయి చేయబడటాని కెట్టి చర్య తీసుకోబడడం లేదు. కొన్ని అత్యవసరమైన సరకులకు కంట్రోలు లేదు. ఉదాహరణకు, బళ్లారి సంతలో కొర్రధాన్యంధర నిర్ణయించబడనందున వర్తకులు రూపాయకు 9 శేర్లకు బదులు 7 శేర్లు మాత్రమే యిస్తూన్నారు. అందుకే అల్లకల్లోలం జరిగింది. మన రాష్ట్రంలో బెల్లం ధర నిర్ణయించబడనేలేదు. ఫలితం, పంచదార అమ్మకాన్ని (కంట్రోలు ధరకు కొన్నాళ్లు మానేసి, అంతకంటె అధిక ధరకు బెల్లం అమ్ముతున్నారు.

ప్రభుత్వోద్యోగులు కూడా యీ విషయంలో నేరస్థులేనని చెప్పాలి. తమకు మాత్రం వర్తకులు తక్కువ ధరల కమ్మితేచాలు. ప్రజల విషయం వారికక్కర్లేదు. ఒకవేళ వర్తకుల అన్యాయం అధికారుల దృష్టిలో పడితే, ఏదైనా ముట్టజెప్పి కేసు లేకుండా చేయించుకొనవచ్చు. అధికారులందరూ యిట్టివారని మేమనం. ఏలూరు తహసీల్దారు మహమ్మద్ ఫజ్లుల్లాషరీఫ్‌గారు పంచదారను రహస్యంగా అధిక ధరల కమ్మడానికి నిల్వజేసిన నలుగురు వర్తకులకొట్లు సోదాచేసి, బస్తాల కొలది పంచదారను స్వాధీనం చేసుకొని, వారిపై కేసుపెట్టించారు. ఇలాగే అగ్గిపెట్టెల వర్తకుల వద్ద కొన్ని గ్రోసుల సరకు స్వాధీనం చేసుకొని, అక్కడే వాటిని కంట్రోల్ ధరకు అమ్మివేశారు. ఈ విధంగా కంట్రోలు ధరలను అమలుపరుప ప్రయత్నిస్తూన్నందుకు ఫజ్లుల్లాషరీఫ్ గారిని అభినందిస్తున్నాం. ఇతర స్థానికాధికారులు కూడా ప్రజల శ్రేయస్సుకై పాటుపడితే, దేశంలో అశాంతి కొంతవరకైనా తక్కువవుతుంది. అంతేకాని, గత్యంతరం లేక బీదప్రజలు లూటీలు చేస్తే, వారిని జైళ్లలో పెట్టడం, లాఠీచార్జీ చేయడం, పరిష్కారమార్గం కాదు. చేతులో అధికారం ఉంటే ఏదద్దమ్మ అయినా ప్రయోగిస్తుంది. దాని అవసరం లేకుండా చాకచక్యంతో ప్రవర్తించవలసినది ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులు.

ఈ సందర్భంలో కొందరు వింతవింత సలహాలిస్తున్నారు. బళ్లారి జిల్లానుంచి జొన్నలు ఎగుమతి కాకుండా నిషేధించాలనీ, మైసూరు హైదరాబాద్ సంస్థానాల నుంచి దిగుమతికి సౌకర్యా లేర్పరచాలనీ, బళ్లారి వర్తక సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కర్నూలు జిల్లానుంచి పంచదారను మద్రాసు రాష్ట్రందాటి ఎగుమతి చెయ్యకూడదని ఆ జిల్లాకలెక్టరు ఉత్తరువు చేశాడు. నెల్లూరు - కృష్ణాజిల్లాలలో ప్రజల కవసరమైనన్ని బియ్యం వగైరా సరకులు ఉంచి, మిగతా సరుకు మాత్రమే ఎగుమతి చేయబడాలని ప్రభుత్వాన్ని కోరుతూ నెల్లూరుజిల్లా వ్యవసాయకూలీసంఘం, కృష్ణాజిల్లా రైతుసంఘం, తీర్మానాలు గావించాయి. మరొకవైపు, మద్రాసురాష్ట్రంనుంచి రావలసిన బియ్యం రానందున బొంబాయిలో తగినంత సప్లయిలేదని అచటి ప్రభుత్వ ఎడ్వైజరు బొంబాయి కార్మికనాయకులకు జవాబు చెప్పాడు.

ఈ రోజున ప్రజల ఆర్థికజీవనం ఏప్రాంతాని కాప్రాంతం స్వయంపోషకమైనది కాదు. పెట్టుబడిదారీవిధానం అమలులోకి వచ్చినప్పటినుంచీ మన దేశంలో కూడా ఆర్థికవిధానం ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం ఒక జిల్లాపై మరొక జిల్లా ఆధారపడవలసి వస్తోంది. నేటి క్లిష్ట పరిస్థితులలో యెగుమతి, దిగుమతుల సమస్యను ఒక సరియైన ప్లాను ప్రకారం పరిష్కరించబడాలే కాని దేశంయొక్క అవసరాలను నిర్ణయించేవి ప్రతి జిల్లావాసులు, ప్రతి రాష్ట్రవాసులు కాకూడదు. జీవించడమే దుర్లభమగు పరిస్థితులలో పంట పండించే రైతు సంవత్సరాని కవసరమైన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం సరియైనదే; కాని యే జిల్లా కా జిల్లా యితర జిల్లాల అవసరాలు తెలుసుకొనకుండా, యెగుమతులు నిషేధించాలనడం సరికాదు.

ఈ ధరల కంట్రోలు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణమే ధైర్యంగా కొన్ని పనులు చేయాలి. మద్రాసు గవర్నరు యీ నెల 7 వ తేదీని సైదాపేట కార్మికుల సమావేశంలో యిలా ఉపన్యసించాడు: "నేడు ప్రతి ప్రభుత్వ సభ్యుడు ఆహార పదార్థాల సప్లయిని గురించి; వాటి పంపకాన్ని, ధరలను గురించి; తీవ్రంగా ఆలోచిస్తూ, పని చేస్తున్నాడు. ఈ సమస్య విషయమై మేము తీసుకొంటూన్నంత శ్రద్ధ మరే యితర విషయంలోను తీసుకోవడం లేదు." ప్రజలు మాత్రమా విధంగా తలచడం లేదు. ఎందువల్లనంటే ఆచరణలో ప్రజల భుక్తికి కావలసిన సదుపాయాలు కలగడం లేదు. ఈ సమస్యలపై యే యే సూచనలు పంపబడినా ఆహ్వానిస్తామని గవర్నరు పలికాడు. మే మీ క్రింది ఆచరణయోగ్యమైన సూచనలు చేస్తున్నాం.

1. ధరల కంట్రోలును అమలుపరచుటకై ఏలూరు తహసీల్‌దారు మాదిరిగా స్థానికోద్యోగు లందరూ నేరస్తులైన వర్తకులను పట్టుకొని శిక్షలు విధించాలని ప్రభుత్వం వుత్తరువు చేయాలి. అట్టి వర్తకులవద్ద సరకు స్వాధీనం చేసుకొనిగాని, జుల్మానాలు విధించిగాని, ప్రభుత్వమే చౌక ధరల డిపోలు పెట్టి నడపాలి.

2. వేయిమంది నివసించే ప్రతి గ్రామంలోను ఒక ప్రభుత్వ చౌకడిపో వంతున ఉండాలి. పట్టణాలలో పేదప్రజలు నివసించే ప్రతిపేటలోను, జనసంఖ్యను బట్టి విరివిగా ప్రభుత్వడిపో లుండాలి. మద్రాసుగవర్నరు అధ్యక్షతను జరిగిన కార్మిక సమావేశంలోనే ఈ తీర్మానం చేయబడిందంటే, వీటి అవసర మెంతవుందో స్పష్టమవుతుంది. ఇటీవల మధురలో ఒక వ్యక్తి కిరసనాయిలు డిపోవద్దకు పోయి, ఆ జనసమ్మర్దంలో మెడయెముక విరుగగొట్టుకున్నాడట. కాబట్టి చౌకడిపోలు పేరుకుమాత్రమే కాకుండా విరివిగా ఉండాలి.

3. ఇంటికి యింతకంటె ఎక్కువ అమ్మకూడదని రేషనింగ్ పద్ధతిపెట్టాలి. ప్రతియింటికి రేషన్‌కార్డులిచ్చి, అవి చూపితేనే సరకు అమ్మాలి. బరంపురంలో యీ పద్ధతి కొంతవరకు ఆచరణలో వుంది. అన్ని ప్రాంతాలలోను ఇది ప్రవేశపెట్టబడాలి. మన ప్రాంతాలలో కూడా ఒక్కొక్కనికి అరసీసాకంటె యెక్కువ కిరసనాయిలు ఇవ్వడంలేదు. కాని ఒకేవ్యక్తి పదిదుకాణాలకు వెళ్ళి పదిసీసాలు తెచ్చుకోవచ్చు. రేషనింగ్‌కార్డు ప్రతియింటికీ ఇస్తే, ఈలోపం ఉండదు.

4. ఆహారపదార్థాల సప్లయికి ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీలు అన్ని రాష్ట్రాలలోను, జిల్లాలలోను, తాలూకాలలోను, గ్రామాలలోను, నియమించబడాలి. ధరలు నిర్ణయించడం ఎక్కడెక్కడికి ఎంతెంత సరకు సప్లయిచేయాలో నిర్ణయించడం, ఏయేప్రాంతంనుంచి ఎంతెంత దిగుమతిచేసి అమ్మించాలో ఏర్పాటుచేయడం మొదలైన అధికారాలు యీ కమిటీల కివ్వాలి. కేంద్రప్రభుత్వంలో ఆహారపదార్థాల సమస్యకు మరొక కొత్తడిపార్టుమెంటు సృష్టించబోతున్నారు. కాని, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ప్రజాప్రతినిధుల సహకారం లేకపోతే, స్థానికాధికారుల లంచగొండితనం, వర్తకుల అధికలాభాలు నివారించబడవు. ప్రత్యేక డిపార్టుమెంటును సృష్టించినంత మాత్రాన ప్రయోజన ముండదు.

★ వాస్తవికగాథ

ఆఖరి దెబ్బ!

యం. షాప్స్కయా

మంచి జుట్టు, నీలపు కళ్లు, అతనికి 15 యేళ్ళుంటాయి. 'వానియా' అని అతనిని సాధారణంగాపిలుస్తారు. మంచి ధైర్యవంతుడు. కాని ఆర్భాటం లేదు.

ఆస్పత్రిలో అతనికి బహుమానాలు పంపితే అతడు సిగ్గుపడ్డాడు. ఆశ్చర్యంకూడా వేసింది. "ఇతరులకంటె నన్నుగూర్చి యింత గొడవ చేస్తా రెందుకు?" అని అనుకున్నాడు.

"వాలొకొలామ్స్క" జిల్లాలోని 'నొవిన్స్క' అనే గ్రామంలో 'వానియా' జన్మించాడు. శీతాకాల ప్రారంభంలో యుద్ధ రంగం అతని గ్రామానికి సమీపించింది. లెఫ్టినెంట్ కొలెస్నికోవ్ (రష్యను మిలిటరీ అధికారి) కు అతని తల్లి యింట్లోనే బస యిచ్చారు. యువకోత్సాహంతో వానియా' ఆ లెఫ్టినెంట్ వెంబట ప్రతిచోటికి వెళ్ళడం మొదలెట్టాడు. అతనితో దాగుడు మూత ఆడేవాడు. అతను హార్మోనియం పైన పాడు తుంటే హర్షించుతూ వుండేవాడు. అవసరం వచ్చినపుడు, "కోలెస్నికోవ్" దళానికి టాంకులను కూల్చివేయడానికి త్రవ్వే గోతులను తయారు చేయడంలో సహాయపడేవాడు.

అతడు జర్మన్ల మొదటి దాడిని చూశాడు. రొమ్ము విరుచుకుంటూ వాళ్ళు మార్చ్ చేస్తూ వచ్చారు. గ్రామ సంరక్షకులలో భయాన్ని కల్పించడానికి ప్రయత్నించుతున్నారు. తమ యోధులవలెనే 'వానియా' కూడా ప్రశాంతంగా వున్నాడు. అతనెప్పుడూ ఆ యోధుల జాడనే నడవాలని అనుకుంటూ వుండేవాడు.

ఇద్దరు వార్తాహరులకు కాలికి దెబ్బ తగిలినపుడు వారిని రణ శ్రేణినుండి బయటకు లాగాడు. వాళ్ళ గాయాలకు కట్టుగట్టాడు. దగ్గరున్న ఆస్పత్రికి వారిని చేర్చి తిరిగి వచ్చాడు. సోవియటు దళం క్రొత్త స్థానాలకు తిరిగి పోవలసి వచ్చింది. చీకటి పడేవరకు తమ స్థానాలను నిలబెట్టుకో వలసివచ్చింది.

'వానియా' ప్రశాంతంగా తన గుడిశెనుండి బయలుదేరి, కందకాలలోకి (యుద్ధరంగంలో) జొరబడ్డాడు. వాళ్ళకునీళ్ళు, ఆయుధ సామగ్రి తెచ్చి యిచ్చాడు.

సోవియటు దళం తిరోగమించిన తర్వాత హఠాత్తుగా గాయపడిన సైనికుణ్ణి ఒకణ్ణి వానియా చూశాడు. అతనికి ఉపచారాలు పూర్తిచేసేలోపల గ్రామమంతా ఖాళీ అయింది. గాయపడిన సైనికుని సమీపంలోవున్న గుర్రం వద్దకుతీసికు వెడదామని ప్రయత్నించాడు. ఇంతలో తుపాకి పేలిన ధ్వని. అతని చేయి గాయపడినట్లు వానియా గ్రహించాడు. జర్మన్లు గ్రామంలో ప్రవేశించారు.

గాయపడిన సైనికునితో వున్నప్పటికే ఆ కుర్రవానిని యుద్ధ ఖైదీగా పట్టుకోబడ్డాడు. 'వ్లాదీకినో' అనే గ్రామంలో జర్మను ప్రధాన కార్యాలయానికి తీసుకుపోబడ్డాడు. అతన్ని ఒక గుడిశెలోకి లాక్కుపోయారు. యిద్దరు ఆఫీసర్లూ, ఒక దుబాషి, యింకా ముగ్గురు మనుష్యులూ అక్కడ వున్నారు. ఒకమూల పొయ్యివద్ద యింటి యజమానురాలు, ముసలమ్మ వుంది. దుబాషిద్వారా 'వానియా'ను ప్రశ్నించడం సాగించారు.

"నీవు సైనికుడవా?"

"కాదు"

"నీవు కమ్యూనిస్టువా?"

"కాదు. సైన్యంగాని, పార్టీగాని మాబోటి కుర్రాళ్ళను తీసుకోదు."

అతనికి యెన్ని యేళ్లున్నాయి? ఎలా గాయపడ్డాడు?........ మొదలగు ప్రశ్నలను 'వానియా'ను అడిగారు. ఒక జర్మను గుమాస్తా అతి జాగ్రత్తగా ప్రతి మాటా పుస్తకంలో యెక్కించుకో మొదలెట్టాడు. తర్వాత ఆఫీసరు ఒక టిక్కెట్టు బయటికి తీసి కుర్రాణ్ణి యిలా ప్రశ్నించాడు: "నీకు యిలాంటి టిక్కెట్టు వుందా?"

"లేదు." అని జవాబిచ్చాడు "వానియా." ఆశ్చర్యం వేసింది, నవ్వుకూడా వచ్చింది "వానియా"కు. "రష్యనుసమిష్టి వ్యవసాయక బాలకునికి నాజీ టికెట్టు ఎలావస్తుంది."? అని అన్నాడు.

ఆఫీసరుకు కోపం వచ్చింది. కాళ్ల నేల రాచాడు. "వానియా"ను సోదా చేయమని ఆజ్ఞాపించాడు.

తర్వాత జరిగిన సంగతిని "వానియా" ఇలాచెప్పాడు.

"వాళ్లు నన్ను ఉరితీస్తారనుకొన్నాను. ఆ జర్మను ఆఫీసరు, ముసలమ్మను "బయటికి పో!" అంటూ అరచి బయటికి నెట్టాడు. గదిమధ్యకు ఒకబల్లను లాగాడు. అయినా మళ్ళా నన్ను ఉరితీస్తారనే నేను భావించాను. కాని, అతడు "నిద్రపో, నిద్రపో" అంటూ తలక్రింద చెయ్యిపెట్టి నిద్రపోవలసిన విధం చూపించాడు. వాళ్లు నన్ను ఉరిదీయపోవడం లేదులే, అనుకొని నేను టేబిల్‌పైన పడుకొన్నాను. ఆఫీసరు తన బెల్టు వూడదీసి, నా కాళ్ళకు కట్టాడు, తనబెల్టు చాలలేదు. అందుచేత దుబాషినుండికూడా తీసుకొన్నాడు. నాచేతులుకూడా కట్టివేశారు. కూర్చుని చుట్టలు కాల్చడం మొదలెట్టారు. ఒక అరగంట కాలుస్తూ కూర్చున్నారేమో. నేను కాస్త కదలగానే, నామీద కేకలు వేశారు. కాళ్లూచేతులు కట్టుబడి నేను వాళ్ళవంక చూస్తూవున్నాను."

కుర్రవాడిచూపులు బహుశా వాళ్ళకి భయం కొల్పినాయి గాబోలు! ఒక నాజీవచ్చి తన చేత్తో అతనికళ్ళు మూశాడు. "చూడబోకు" అని బెదరించాడు. తర్వాత, ఆ నాజీ పెరటిలోకి వెళ్ళాడు. కొద్దినిమిషాలలోనే, ఒక రంపంతో తిరిగి వచ్చాడు. "రస్, చూడబోకు" అని మళ్ళా అరిచాడు.

కాని మన నీలనయనాల "రస్" (రష్యా జాతివాడని సంబోధించడానికి గాను ఇలా నాజీ వాడు అన్నాడు.) కుర్రవాడు, ఎడతెగకుండా చూస్తూనే వున్నాడు. కళ్ళు మూసుకొని పడుకోవటం, మన కుర్రవాడికి నామర్దా. అందుకని చూస్తూనే వున్నాడు. బల్ల అంచుమీద అతని తల వేలాడుతూనేవుంది, కాని అతడు ధిక్కారంగా చూస్తూనే వున్నాడు.

అర్థరూ నవ్వుతూ బంధింపబడిన కుర్రాడి చుట్టూ చేరారు. గాయపడిన అతని కుడిచేయి గట్టిగా పట్టుకున్నారు. హఠాత్తుగా, చల్లని యినుం తనచేతికి తగిలినట్లు, కుర్రాడు భావించాడు.

"వాళ్ళపుడే నాచేయి కోయడం మొదలెట్టారు. కాని, నేను నమ్మలేదు. ఇలాంటి ఘోరకృత్యం చేయగలరా అని నా కాశ్చర్యమేసింది" అని ఆకుర్రాడు తర్వాత చెప్పాడు.

కాని నాజీలు ఏపనైనా చేయగలరు. ఆ అస్గురు దృఢకాయులూ,నవ్వుతూ పొగతాగుతూ కుర్రవాడి చేయినిరంపంతో కోయ మొదలెట్టారు.

"వానియా"కు తాను యేడ్చిందీ లేనిదీ జ్ఞాపకంలేదు. బహుశా ఏడ్చివుండడు. "చర్మం తెగగానే నాకు స్మృతి తప్పిపోయింది." అని అతడు చెప్పాడు. అందుచే ఇంకా ఏడ్వడం ఎక్కడిది?

"వానియా"కు స్మృతి వచ్చేటప్పటికి గుడిసంతా ఖాళీగావుంది. రక్తపుమడుగులో నేలమీద పడుకొని వున్నాడు. ఒకరష్యను, తన ప్రక్క, మోకాళ్ళపై గూర్చొని, వున్నాడు. తడిసిన తనజుట్టును సవరిస్తూ, అతడు. "నీకేం ఫర్వాలేదబ్బాయి, దిగాలుపడకు, నేను బాగా కట్టుకట్టాను" అంటున్నాడు.

"వానియా" మొట్టమొదట తాను తన ప్రజల మద్యనే వున్నాననుకున్నాడు. రష్యన్లు తిరిగి గ్రామాన్ని వశంచేసుకొన్నారని తలచాడు. కాని, ఆ రష్యను పరిచారకుడు కూడా ఖైదీయే. వానియా చేతిని కట్టు కట్టడానికి అతను పిలిపించబడ్డాడు. కుర్రాడి మణికట్టు పూర్తిగా నరికివేయబడింది. ఆ పరిచారకుడు, వానియాతో ఇలా అన్నాడు. "నీవు ఇక తుపాకి పేల్చలేవనీ, నీవు సైనికుడిగా ఇక పనికిరావనీ వారు నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు. అంటే నీవిక పోరాడటానికి పనికిరావన్నమాట."

"ఆ సంగతి, మనం చూద్దాంలే. తుదిదెబ్బ నాచేతుల్లోనే వుంది." అంటూ వానియా మళ్ళా స్మృతితప్పిపోయాడు....

మూడువారాలు అతడు జర్మన్లతోనే వుండిపోయాడు. లెఫ్టినెంట్ కోలెస్నికోవ్‌ను, జర్మనులు తీసుకువెళ్ళడం కిటికీలో గుండా చూచాడు.

"ఇక, నీవు హార్మోనియం వాయించవు గాబోలు!" అని తలుస్తూ, వానియా, ఏడ్వడం మొదలెట్టాడు. ఇదే అతడు మొట్టమొదటిసారి ఏడ్వడం.

తర్వాత, అతనితల్లి, బాలిక వేషంతో వచ్చింది. అతన్ని ఇంటికి తీసుకుపోయింది. కాని జర్మన్లుకు, అతనిమీద అభిరుచి పోయింది అతడు బలహీనుడు - కుడిచేయి పోయింది - ఎవరికీ అపాయకారుడు కాడు - అని వారి అభిప్రాయం.

కాని ఇదే వాళ్ళపొరపాటు. అతడు మంచి ప్రమాదకరమైన వ్యక్తిగా మారాడు.

ఈ విధంగా జరిగింది: ఇంటి ఆవరణలో గాయపడిన చెయ్యి తిరుగనిచ్చి నంతవరకూ తిరిగేవాడు. యుద్ధ భూమిలో అత డనేక జర్మను ఆయుధాలను చూచాడు. రైఫిల్సు, టామీ తుపాకులు మొదలైనవి. వాటి నన్నిటినీ పోగుచేసి కూరగాయల తోటలో పాతిపెట్టాడు. తర్వాత రెడ్ ఆర్మీకి యివ్వాలని అతని ఉద్దేశ్యం. మూడు గుర్రాలను సైతం పట్టుకున్నాడు. మేపాడు తన సైన్యాలకు అప్పజెప్పాలని అతని వాంఛ. అతడు శత్రువును జాగ్రత్తగా పరిశీలిస్తూ వుండేవాడు. అడవికి కట్టెపుల్లలకు వెళ్ళినపుడు శత్రువుల టెలిఫోను తీగెలు కన్పించితే, తెగగొట్టి, మంచు గడ్డల క్రింద వాటి కొసలను దాచేవాడు.

గ్రామంలోకి శత్రువుల కారు వచ్చింది, రాత్రిళ్లు దాని ప్లగ్‌లను ఊడబెరికివేశాడు. ఆ కారుకూడా చివరికి మన (సోవియటు) సైన్యాల చేతిలోనే పడింది.

ఎవడో శత్రువు సమీపంలో వున్నట్లు నాజీలు వాసనబట్టారు. కాని ఎవరూ గ్రహించలేకపోయారు కాని, బాధపడుతున్న - చిక్కిపోయిన - మొండిచేయి కుర్రాడే తమ శత్రువని, వారు యేమాత్రం సందేహించలేదు. కుర్రాడి చెయ్యి విపరీతంగా బాధ పెడుతోంది. గాయం సలుపు పెడుతోంది.

రెడ్‌ఆర్మీ తిరిగి తన గ్రామానికి వచ్చే ముందు అడవి సామీప్యంలో అతడు గడ్డిని పోగుచేస్తున్నాడు. మెల్లగా యెవరో ప్రశ్నించారు: "ఇది జర్మన్లకు తీసుకుపోతున్నావా?" "లేదు. ఇంకా మాకు ఆవు లున్నాయి" అని జవాబిచ్చాడు కుర్రాడు. గడ్డివాములో దాక్కున్న ఒకడు "తింటానికేమైనా మాకు తెచ్చిపెట్టు" అని అడిగాడు వాళ్ళు యిద్దరు గెరిల్లా స్కౌటులు. వానియా' వాళ్ళకు రెండు వారాలు తిండి పెట్టాడు. జర్మను రేడియో యెక్కడ వుందో, దొంగిలించిన వస్తువులతో జర్మను లారీలు యెక్కడ మకాం వేశాయో, జర్మన్లకు యెన్ని ఫిరంగులు, మెషిన్ గన్‌లూ వున్నాయో - ఈ వివరాలన్నీ - వాళ్ళకు తెలియజెప్పాడు.

జర్మన్లు ఆ గ్రామం వదలిపోయే ముందు 'వానియా'ను అనుమానించారు. గోడకు నిలబెట్టి కాల్చుతామని బెదరించారు గూడా. కాని రెడ్‌ఆర్మీ సమీపించుతోంది. సోవియటు ఫిరంగిదళం శత్రు స్థానాలపై గుండ్లవర్షం కురిపించుతోంది. అందుచేత ఆ బెదరింపు బెదరింపుగానే వుండిపోయింది. వానియా' బూట్లు తీసుకొని జర్మన్లు పారిపోయారు.

"మనవాళ్లు! మన అబ్బాయిలు" అంటూ స్త్రీలు, పిల్లలూ, రెడ్‌ఆర్మీ సైనికులకు స్వాగతం యిచ్చారు. "వానియా" విజయ భావం ఉట్టి పడేటట్లు - అవి ఆనందాశ్రువులో మరి బాష్పాంజలో తెలియదు—కంటినిండా నీళ్ళతో, మొండి చేయి చాపుతూ, రెడ్‌ఆర్మీ సైనికులను ఆహ్వానించాడు.

మేనేజరు ప్రకటన

1. కొత్తగా ప్రజాశక్తి కాపీలు ఆర్డరిచ్చువారు, అదనంగా కావాలనే వారుగాని గురువారం లోపలనే ఆఫీసుకు తెలియ జేయవలెను. తరువాత వచ్చేఆర్డర్లకు ఆవారం పత్రికలు పంపించలేము.

2. పోస్టల్ పార్సెలు తెప్పించుకునే ఏజెంట్లకు, అదనంగా ఏజెంటు కాపీ యివ్వబడదు.

3. తమ అడ్రసులనుమార్చాలనికోరే చందాదార్లు తమచందా నెంబరు తెలియజేయాలి. లేనిచో మార్పు వెంటనే చేయడం సాధ్యపడదు.

అడ్రసు మార్పును శనివారంలోపునే పంపాలి. తరువాత వచ్చేమార్పులు చేయడం ఆ వారానికి సాధ్యపడదు.

4. పత్రిక వి. పి. ద్వారా ఎవరికి పంపబడదు అందుచే చందాదార్లుగా చేరగోరు వారు మనియార్డరు ద్వారా తమ చందా పంపవలెను. ఇట్లు,

కొత్రగడ్డ రాజగోపాలరావు
మేనేజరు, ప్రజాశక్తి.

తెలుగుసీమలో ఐక్యతా ఉద్యమము

జాతీయ ఐక్యత వచ్చితీరుతుంది. ప్రత్యక్షంగా, ప్రజలలోను, ప్రజాసంస్థలలోను కనపడే చైతన్యమే దీనికి ప్రమాణం.

విశాఖపట్టణం జిల్లాలో శుభద్రాపురం గ్రామంలో 6-10-42 న ఒకసభ జరుపబడింది. సభకు 150 మంది గ్రామీయులు వచ్చారు. జాతీయ ఐక్యత అంటేఏమిటి, అది ఎందుకు, అది ఏలా సాధ్యమౌతుంది అనే విషయాలు వారికి నచ్చచెప్పబడ్డాయి. దేశంలో అరాచకం ప్రబలకుండా ఉండడానికి, ఫాసిస్టు శత్రువును ప్రతిఘటించడానికి కాంగ్రెసు నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు తీర్మానించారు.

వేగుంటపాడులో, గ్రామ యువజన సంఘ ఆధ్వర్యాన, 17-10-42 న ఒక సభ జరిగింది. సభకు 100 మంది వచ్చారు. "జాతీయఐక్యత. యువకులకర్తవ్యం" అనేవిషయం ఆసభలో విపులంగా విశదీకరించబడింది.

నెల్లూరు జిల్లా విడలూరు గ్రామంలో, యువజన సంఘ కార్య నిర్వాహక వర్గం తీర్మానం ఈ క్రింది విధంగా ఉంది. "కాంగ్రెసు నాయకుల విడుదల కొఱకు, జాతీయ ప్రభుత్వ స్థాపన కొఱకు ఫాసిస్టుదాడి నుండి దేశాన్ని రక్షించుట కొఱకు, ఐక్యత అత్యవసరము………………"

బాపట్ల తాలూకా యువజన సంఘ కార్యనిర్వాహక వర్గంకూడా జాతీయ ఐక్యతావసరాన్ని గుర్తించి, దానికై కృషిచేయ సంకల్పించింది.

కడపజిల్లా ముద్దనూరుఫిర్కాలో సుమారు 20 గ్రామాలలో ఐక్యతకై ప్రచారం జరిగింది. "ప్రజలు మన పాలసీని ఆమోదించుచున్నారని" అచ్చటి నుండి వచ్చిన రిపోర్టు చెప్పుతూఉంది. సభలద్వారా ప్రచారమే గాకుండా, వైస్రాయికి పంపే మహజర్లపై గూడా సుమారు 2,500 సంతకాలు సేకరించబడ్డాయి.

గమళ్ళపాలెంలో యువజన సంఘ యాజమాన్యం క్రింద జరిగిన సభలో ఐక్యతద్వారానే జాతీయవాంఛ ఏవిధంగా లభిస్తుందో, ఐక్యతద్వారానే ఏవిధంగా ఫాసిస్టు మూకలను నిగ్రహించకల్గుతామో నచ్చచెప్పబడింది. ఈ ఉపన్యాసాలు విన్నమీదట, అచ్చట హాజరైన ప్రజలు అమిత ఉత్సాహంతోను, ఆత్మవిశ్వాసంతోను ఫాసిస్టు రాక్షసులను ఎదుర్కొంటామని భీష్మ ప్రతిజ్ఞ జేశారు.

మహజర్ల గుట్టలు

ఆంధ్రదేశంలో దాదాపు ప్రతియువజన సంస్థ "జాతీయ ఐక్యత, జాతీయ ఐక్యత" అని ఘోషిస్తోంది. ప్రతి యువజనుల సభలలోను, దైనందిన కార్యక్రమంలోను జాతీయ ఐక్యతకు ప్రాధాన్యం

కామ్రేడ్ జి రాధాకృష్ణమూర్తి

ఇవ్వబడుతోంది. దీనితోపాటు అధికధరల కంట్రోలు కోసం, జీవితావసర ఆహారపదార్థాలకోసం, నిర్బంధ విధానాన్ని ఖండించడంకోసం, విద్యార్థి, యువజన సంస్థలు, ఆందోళన చేస్తున్నాయి.

ఈ విధంగా ఫాసిస్టువ్యతిరేక ప్రజాసంస్థలు, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన మహజర్ల ఉద్యమం ప్రారంభించాయి "జాతీయనాయకులను విడుదల చేయాలి. నిర్బంధవిధానం ఆపివేయాలి. భారతస్వాతంత్ర్యం గుర్తించాలి. జాతీయ ప్రభుత్వస్థాపనకు సంప్రదింపులు ప్రారంభించాలని" వైస్రాయికి పంపే మహజర్లలో కోరబడింది. అట్టి మహజర్లు ప్రతిరోజూ ఆంధ్రకమ్యూనిస్టు కార్యాలయానికి గుట్టలు, గుట్టలుగా వేలకొలది ఆంధ్రప్రజల సంతకాలతో, వస్తూఉన్నయి.

ఇంచుమించు, ఇప్పటికే, 25,500 సంతకాలు సేకరించబడ్డాయి. 262 గ్రామాలు, పట్టణాలు ఈమహజర్ల ఉద్యమంలో పాల్గొన్నాయి. నవంబరు నుంచి ప్రారంభమయే ఐక్యతాఉద్యమంలో, ఆంధ్రదేశంలోని ప్రతి పట్టణం, పల్లెలోని ప్రతి దేశభక్తుని సంతకం, ఇంటింట, వీధివీధి తిరిగి, సేకరించబడుతుంది.

అనుభవాలు

మహజర్ల ఉద్యమం అంటే ఉట్టి సంతకాల సమీకరణగాదు. ప్రజలలో బ్రిటిషు సామ్రాజ్యంపై ఉండే క్రోధం జపాను అనుకూల బానిస పోకడగా మారకుండా చేయడానికి, ఈ ఉద్యమం. జాతీయ ఉద్యమం విచ్ఛిన్నం గావింపబడకుండా కాపాడడానికి, ఈఉద్యమం. జపాను ఫాసిస్టులనుండి దేశాన్ని రక్షించి, స్వాతంత్ర్యాన్ని నెలకొల్పడానికి, ఈ ఉద్యమం.

జాతీయ క్లిష్ట తమ పరిస్థితులలో, కనీసపు పౌరసత్వపు హక్కులుగూడా మంటగలసిన ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులలో ప్రజాభిప్రాయాన్ని తప్పుడు తోవలోంచి తప్పించి, ప్రజా సామాన్యానికి సరియైన రాజకీయ చైతన్యం కలిగించి, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం.

అపోహ హరించిపోతోంది.

ఈ మహజర్ల ఉద్యమంవల్లనే జాతీయనాయకులు విడుదలవుతారు, జాతీయప్రభుత్వం వస్తుంది. అనే భ్రమ మాకులేదు. కాని, అది జాతీయఐక్యతను నిర్మించటానికి ఒక సాధనము. ఈ విషయం గ్రహించనివారు, ఈ ఉద్యమంలో ఉత్సాహం ఎక్కువగా కనబరచకపోయినా ఉద్యమంలో పనిజేసేవారి మాటలు శాంతంగా, ఓపికగా వింటున్నారు. జాతీయనాయకుల విడుదల కోరుతోంది కాబట్టి, జాతీయప్రభుత్వం వాంఛిస్తోంది గాబట్టి, మహజరుపై సంతకాలు పెట్టుతున్నారు.

ముఖ్యంగా రెండు విషయాలు

ఈ మహజర్ల ఉద్యమంద్వారా రెండు ముఖ్య మార్పులు జరుగుతున్నాయి.

ఒకటి కమ్యూనిస్టు నినాదం ప్రజా నినాదంగా మారుపోతోంది. జాతీయ ఐక్యత అంటే వట్టి నాయకుల కలియకగాదు. అది ఒక ప్రజా పోరాటం, అది ఒక్కటే మనకున్న మార్గం; జాతీయ ఐక్యతసాధించలేక పోవడం అంటే జాతీయ స్వాతంత్ర్యాన్ని సాధించలేక పోవడం అన్నమాట, జపాను ఫాసిస్టు బానిసత్వమున్నమాట, ఈ సత్యాలు ప్రజాసామాన్యంలో తీవ్రంగా ప్రచారం గావింపబడుతున్నయి.

1941 నవంబరులో వర్కరును డిస్మిస్ చేసినందున జూట్ కార్మికులు సమ్మెచేసారు. పోలీసు వారిచే యుద్ధకార్యాలకు భంగం కలుగ జేశారని కేసు బనాయింపబడింది. కామ్రేడ్స్ అప్పలస్వామి, అప్పల కొండగార్లు క్రింది కోర్టువే నేరస్థులని శిక్షింపబడ్డారు. అప్పీలులో హైకోర్టు సమ్మెచేయుట సకారణమైన దేననిముద్దాయిలు నిర్దోషులనీ విడుదల చేసింది. వారిని తిరిగి పనిలో చేర్చుకోవలసిందని కూడా నిర్ణయించింది.

హైకోర్టు తీర్పు జరిగిన పిమ్మట వారిని తిరిగి పనిలోనికి తీసుకొనవలసినదని కంపెనీ యజమానులను సంఘం కోరింది. కాని ఒకనెలవరకు ఏ విధమైన సమాధానము రానందున 3-9-42 న గవర్నమెంటుకు లేబరుకమిషనరుకు, జిల్లాకలెక్టరుకు ఈవిషయములన్నీ విపులంగా తెలియ జేసి, యిందులో కలుగ జేసికొని కార్మికులకు న్యాయం కలుగజేయ వలసిందని సంఘం కోరింది. సంఘఉపాధ్యక్షుడు, కార్యదర్శి 11-9-42 న జిల్లాకలెక్టరును సందర్శించి వారి ముగ్గురికి వుద్యోగములు యిప్పించేటట్లు చేయవలసిన దనికోరిరి.

రమారమీ రెండు నెలలు కాలం ఏమి చేయాలో తోచక యజమానులు డి 30-9-42 "యింతటినుండి మీ పనిమాకు అవసరం లేదనియు 15 రోజులు నోటీసుకు బదులు 15 రోజుల జీతం మనియార్డరు ద్వారా పంపించినాము" అనివారి ముగ్గురికి తెలియ జేశారు. వెంటనే యీ విషయాన్ని జిల్లాకలెక్టరుకు, లేబరు కమిషనరుకు తెలియజేస్తూ కార్మికులకున్యాయం కలుగజేయ వలెననియు, లేనియెడల పరిస్థితులు తీవ్రరూపందాల్చ వచ్చుననియు తెలియ జేయబడింది.

ఈ 15 రోజుల నోటీసు పద్ధతి అమలులోనికి వస్తేకార్మిక సంఘం వునికికే భంగం కలుగుతుంది. సంఘశ్రేయస్సు కొరకు పనిచేసే ప్రతి కార్మికుని మీద ఈ ఆయుధాన్ని ప్రయోగించ వచ్చును. ఇందువలన కార్మికులలో చాలఆందోళనగా యున్నది.

అమాయకులైన కార్మికులను ఈ విధంగా రెచ్చకొడుతుంటే ప్రభుత్వము కూడ అశ్రద్ధ వహిస్తుంటే కార్మికులను యుద్ధ కార్యాలకు సుముఖంగా ప్రభుత్వం ఏవిధంగా చేయగలదో అర్థం కాకుండావున్నది.

కార్మికసమస్యలు

కావున ప్రభుత్వం కలుగ జేసుకొని ఈ క్రింది కార్మికుల కనీసకోర్కెలను వెంటనే అమలు పరచుటకుగాను కంపెనీ యజమానులపై ఒత్తిడితీసి కొనివచ్చి కార్మికులకు న్యాయం కలుగ జేయవలసిందని కోరుచున్నాను.

1. యూనియనును ఎట్టిషరతులు లేకుండా వెంటనే గుర్తించుట.

2. వాకాడ ఎల్లమ్మను, అలేటి అప్పలస్వామి, తెడ్లాపు అప్పల కొండలను వెంటనే ఎట్టి షరతులును లేకుండా పనిలోనికి తీసుకొనుట.

3. యుద్ధ ఎలవెన్సు రూ 3-0-0 వరకు హెచ్చు చేయుచు జీతములు 25/- ఎక్కువ చేయుట.

ఎం. వీరభద్రం,
చిట్టివలస కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు.

ఏలూరులో పైసంఘం జనరల్ బాడీ సమావేశం 18-10-42 న అర్జి సత్తెయ్యగారి అధ్యక్షతను జరిగినది. రాష్ట్రసంఘాధ్యక్షులగు కామ్రేడ్ తేలప్రోలు వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎ. వి. సుబ్బారావు, కామ్రేడ్ పోలేపెద్ది కృష్ణమూర్తి మొ॥ యూనియన్‌లో పనిజేయుచూవున్న వారిని ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరిని వెంటనే విడుదల చేయాలిఅని ప్రభుత్వమును కోరుచూ తీర్మానింపబడెను. కామ్రేడ్ ఎ. వి. సుబ్బారావుగారు డిటైనుచేయబడుటవల్ల వారి స్థానే ఏలూరు సంఘ కార్యదర్శి పదవికి కడుపు రాములుగారిని ఎన్నుకొనడమైనది. మునిసిపల్‌వర్కర్సులోని స్త్రీలకు విద్యనేర్పుటకు ఏర్పాట్లుగావించ తీర్మానించబడినది.

ఏలూరు పట్టణకార్మిక సంఘ సాధారణ సమావేశం ది 19-10-42 న గాంధీనగరంలో జరిగెను. సెక్రటరీ కామ్రేడ్ బల్లంకి సూర్యనారాయణగారు గతసంవత్సరపు రిపోర్టును చదివిరి. పిమ్మట నూతనకార్యనిర్వాహక వర్గము నెన్నుకొనిరి. కామ్రేడ్ కర్నం సింహాచలం అధ్యక్షుడుగాను, కామ్రేడ్ కడుపు రాములు కార్యదర్శిగాను ఎన్నుకోబడిరి. సభకు 1200 మంది పురుషులు, స్త్రీలు హాజరైరి. జపాను ఫాసిస్టు దురాక్రమణను ఎదుర్కొనుటకు అన్నిరాజకీయ పార్టీలతోను కలిసిన జాతీయ ప్రభుత్వమును ఏర్పాటు చేయవలెననియు, కాంగ్రెసు నాయకులను విడుదల చేయవలెననియు, కయ్యూరు రైతుసేవకులపై వురిశిక్షలు తొలగించవలసినదనియూ, ప్రభుత్వమును కోరుచూ తీర్మానింపబడెను.

హిందూ - ముస్లిం ఐక్యతే స్వాతంత్ర్యానికి మార్గం

భారత కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

హిందూ - ముస్లిం సోదరులారా!

నేడు మన భారత దేశం అతి క్లిష్టదశలో వుంది. 1920 - 21 సంవత్సరాలలో మనం సాధించిన హిందూ-ముస్లిం ఐక్యత అపూర్వమైనది. ఆ రోజుల్లో హిందూ - ముస్లిం ప్రజలు చేయి, చేయి కలిపి భారత దేశ స్వాతంత్ర్యం కొరకెంత పట్టుదలతో పోరుసల్పారో మనం మరువలేము. ఆస్వాతంత్ర్య పోరాటంలో ఉభయ మతస్థులం కలిసి దేశం కొరకనేక బాధలు పడ్డాం; అనేక అనుభవాలు సంపాదించాం; వాటిద్వారా అనేకగుణపాఠాలు నేర్చుకున్నాం. ఉభయులం ఏకమైతే మనశక్తి అజేయమని తెలుసుకున్నాం.

హిందూ - ముస్లిం ప్రజలందరు కలిసి, సంఘీభావంతో నిలబడితే, భారతదేశ స్వాతంత్ర్యాన్ని ఆటంకపరిచే మొనగాడెవడుంటాడు? కాంగ్రెస్ మహాసంస్థ, ముస్లింలీగ్, నేడు దేశంలో ప్రధానరాజకీయ సంస్థలు. ఇవిరెండూ ఐక్యసంఘటనగా యేర్పడి, ఒకే కార్యక్రమంపై మన ప్రాచీన భారత భూమిని రక్షించుకొంటూ, మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడానికి ఏకం కాగలిగితే, మనధాటి కెవరు నిలవ గలరు?

ఈ యథార్థాన్ని నిర్లక్ష్య పరిస్తే, మనం నశించి తీరుతాం. దీన్నియెంత త్వరితంగా గుర్తిస్తామో అంతవెంటనే మన కర్తవ్యాన్ని తెలుసుకొనగలుగుతాం. అంతవెంటనే ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ముందంజ వేయగల్గుతాం.

జపాన్ ఫాసిస్టులు

వీరుకిరాతకులవంటి శత్రువులు, వారిపశుబలం ఇంతంత అని చెప్పడానికి వీల్లేదు. వారి నుండి మన మాతృభూమిని రక్షించుకోవడానికి శరీర దారుఢ్యంగల ప్రతివ్యక్తినీ ముందుకు తీసుకురావాలి. ఒక్కొక్కనికొక్క రైఫిలు. ఒక నిబ్బరమైన గుండె, యివ్వాలి. మన దేశీయులలో నేడు సర్వతోముఖమైన ఐక్యత, అసమానమైన ధైర్య స్థైర్యాలు అవసరం.

విదేశీ సామ్రాజ్యవాదులు అట్టి ఐక్య సంఘటనను నిర్మించగలరా? అసాధ్యం! మనలో సంఘీభావం లేకపోవడమే వారి బలం. మనలో వున్న చీలికలే వారి శక్తి. మనలో మనకు తగాదాలు పెట్టడమే వారి పాలసీ. అన్నమీద తమ్మునికి, తమ్మునిమీద అన్నకు కలహాలు పెంచడమే వారి పంథా.

విదేశీ సామ్రాజ్యవాదులు మన దేశీయులలో ధైర్య స్థైర్యాలు (ఫాసిస్టుల్ని తరుమడానికి) పెంపొందించగలరా? ఎన్నటికీ పెంపొందించలేరు. మన ప్రజలను పీడించడమే వారికి తెలుసు. దేశభక్తులైన జాతీయ నాయకులు వారికి పరమ శత్రువులు. స్వలాభము కొరకు దేవులాడే అల్పులు వారికి ప్రాణమిత్రులు. తమ రూపాయల సంచులు తప్ప ప్రజల సంగతి యీ మిత్రుల కవసరం లేదు. ప్రజల్ని నష్టపెట్టి మంచి తాము తులకడమే వీరికి కావాలి.

విదేశీ సామ్రాజ్యవాదులు భారతీయుల దేశభక్తిని సరియైన మార్గంలో నడిపించగలరా? భారతదేశ పోరాటంలో వారు ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయుగలరా? వట్టి కల్ల! వారికి

మనం బానిసలం, తాము బానిస యజమానులు; అంతే. సాధారణ హక్కులకై సామ్రాజ్యవాదులతో మన మెన్నోసార్లు పోరుసల్పాం. మన దేశంలో మనకే పెత్తనముండాలని యెన్నోసార్లు ప్రకటించాం. దేశ భక్తి, జాతీయత, మన ప్రతి రక్తనాళంలోను ప్రవహిస్తున్నాయి. దేశ భక్తి పేరు కూడా ఉచ్చరించలేరీ సామ్రాజ్యవాదులు. దేశ భక్తిని అణచడమే వీరికి తెలుసు. మన ప్రజల్ని వారు సమీకరించలేరు; పశువుల మందను తోలినట్లు తోలడమే వారు నేర్చుకున్నారు.

జాతీయ ప్రభుత్వావసరం

తక్షణమే మన దేశంలో తాత్కాలిక జాతీయ ప్రభుత్వ మవసరమని ఆత్మ గౌరవం గల ప్రతి భారతీయుడు గుర్తిస్తున్నాడు. ఆ ప్రభుత్వాన్ని నడుపవలసింది భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న జాతీయ నాయకులు. కాంగ్రెసు సంస్థ తరపున, ముస్లిం లీగు తరపున, ఇతర జాతీయ సంస్థల తరపున యెన్నుకొనబడు ప్రతినిధులు ఆ ప్రభుత్వంలో అధికారాన్ని కలిగి యుండాలి. అట్టి ప్రభుత్వమే 40 కోట్లమంది భారతీయుల్ని ఉత్తేజపరచగలదని ప్రతి వ్యక్తి నమ్ముతున్నాడు. అలా ఉత్తేజపరచి నప్పుడే భారతీయు లందరు దేశ రక్షణకై నడుములు బిగించుతారు.

సామ్రాజ్యవాదుల హిత బోధ

హిందూ మహమ్మదీయు లెన్నటికీ కలియలేరు: గాంధీ - జిన్నాలు కలిసి ఒక గదిలో కూర్చోవడమే అసాధ్యం! విదేశీ సామ్రాజ్యవాదులీ విధంగా హితబోధ చేస్తున్నారు. వీరు ప్రజలకు మిత్రులుకారు; శత్రువులు. గాంధీజీ మొదలైన కాంగ్రెసు నాయకుల్ని అరెస్టు చేసిన వారీవిధంగా చెపుతున్నారు. ఎందువల్ల? వా రుభయులు ఐక్యం కావడం ఇష్టం లేక! కాంగ్రెసు, ముస్లిం లీగ్ కలిస్తే తమ పెత్తనం కూకటి వేళ్ళతో కూలిపోతుందని వారికి తెలుసు. మతిపోయిన యీ పరిపాలన అంతమవుతుందని వారికి తెలుసు. ఈ రోజున మన మెడచుట్టూ తిరగటిరాయి మాదిరిగా చుట్టుకున్న నిరంకుశాధికారం గాలిలో దూదివలె యెగిరిపోతుందని తెలుసు.

కాగలం! కావాలి!

మనం ఏకం కాగలం! కావాలి! మనలోవున్న అసత్యవాదులు, పరాజయ భీతిగలవారు, మాత్రమే మన శత్రువుల హితబోధలు వల్లిస్తారు. కాంగ్రెసు-లీగ్‌ల మధ్య ఐక్యత సాధ్యంకాదని శత్రువుల మాదిరిగానే వాదిస్తారు. గాంధీజీని, కాంగ్రెసు నాయకుల్ని, విడుదల చెయ్యాలని ముస్లిం ప్రజాసామాన్యం వాంఛించడంలేదా? ఐక్యకంఠంతో వాంఛిస్తున్నారు. అసంఖ్యాకులైన కాంగ్రెసు వాదులు, హిందూ ప్రజాసామాన్యం, తమ ముస్లిం సోదరులతో కలిసి శాంతంగా జీవించాలని కోరడం లేదా? ముస్లిం ప్రజల న్యాయమైన హక్కుల్ని గుర్తించి, వారి సహకారంతో భారత జాతీయ వాంఛను సాధించాలని కుతూహలంగా లేరా? తప్పకుండా వున్నారు.

అయితే, నేడుమనలో ఐక్యత వృద్ధిపొందడానికి బదులు దేశంలో జాతీయ సంక్షోభం వ్యాపించింది. ఒక వైపు సామ్రాజ్యవాదులు అధికారాన్ని గుప్పెట్లో బిగించుకొని కూర్చున్నారు; జాతీయోద్యమాన్ని, కాంగ్రెసుసంస్థను దెబ్బతీస్తున్నారు. మరొకవైపు క్రోధావేశులైన దేశభక్తులు జాతీయ రక్షణ కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారు. అలాచేస్తే జాతీయ స్వాతంత్ర్యం వస్తుందని వారినమ్మకం. ఈ పరస్పర సంఘర్షణలో దేశం దగ్ధమవుతోంది.

అయితే, ఈ జాతీయ సంక్షోభం వల్ల మన దేశీయులు కొన్ని గుణపాఠాలు నేర్చుకొంటున్నారు. ఇందులోనుంచి బయటపడి, సంపూర్ణ విజయాన్ని సంపాదించాలంటే జాతీయైక్యత అవసరమని క్రమంగా గుర్తిస్తున్నారు.

హిందువులు - మహమ్మదీయులు, వుద్యమంలో (అరాజకోద్యమం) పాల్గొనేవారు-దూరంగా వున్నవారు, విధ్వంస క్రియల వల్ల సామ్రాజ్యవాదులే బలపడుతున్నారని నెమ్మదినెమ్మదిగా గ్రహిస్తున్నారు. ఈ విధ్వంస క్రియలవల్ల విదేశీ దురాక్రమణదారులు మన దేశంలో ప్రవేశించడానికి మార్గం సరిచేయబడుతోందని అర్థం చేసుకొంటున్నారు.

ప్రభుత్వ నిర్బంధ విధానం యిలాగే సాగుతూండడం వల్ల ప్రజల ప్రతిఘటనా శక్తి నాశనమవుతుందని, అంతకంత కెక్కువమంది ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజల ఉత్సాహం కుంటువడి రక్షణ కేంద్రాలు మట్టిపాలైతే, దేశంపై దాడిచేయడానికి సిద్ధంగా వున్న దురాక్రమణ దారు సంతోషంతో చంకలు గుద్దుకుంటాడని ప్రజలు చూడగల్గుతున్నారు.

ఈ గుడుగుడు గుంచంలోనుండి బయటపడ్డానికి మార్గం కాంగ్రెస్ - లీగ్‌ల ఒడంబడికేననీ, అన్ని పార్టీలతోగూడిన జాతీయ ప్రభుత్వం స్థాపించబడాలనీ, మన దేశీయులు క్రమంగా గుర్తిస్తున్నారు. అప్పుడే జాతీయ రక్షణ జయప్రదంగా సాగించ బడుతుంది. దేశానికి మోక్షం అప్పుడే లభిస్తుంది.

ఒడంబడిక వల్ల లాభాలు

ఇట్టి ఒడంబడిక జరిగితే భారతీయులు తమ దేశాన్ని తామే రక్షించుకోవాలను వాంఛ సఫలమవుతుంది. మిత్రరాజ్యాల ప్రజలతో మనం కూడా చేయి, చేయి కలిపి ముందుకు నడవ గలుగుతాం. ఇంతేకాదు; మన దేశీయులిదివర కెన్నడూ ప్రదర్శించని శక్తిని అట్టి ఒడంబడిక ద్వారా ప్రదర్శించ గల్గుతాం. ఐక్యకంఠంతో భారతీయు లడిగిన హక్కును సామ్రాజ్యవాదు లిచ్చితీరాలి. ఆ విధంగా మన ప్రజలకు వారు లొంగవలసి వస్తుంది. అప్పుడు మన దేశాన్ని మనం చక్కగా రక్షించుకొన గల్గుతాం.

అట్టి ఒడంబడిక మిత్ర రాజ్యాల ప్రజలలో అభివృద్ధి శక్తులకు, ముఖ్యంగా బ్రిటన్‌లో వున్న స్వాతంత్ర్య ప్రియులకు, విశేషమైన బలం. ఫాసిస్టు హంతకుల్ని చెండాడటానికి వీరు భారతీయుల సహకారం కొరకు నిరీక్షిస్తున్నారు. మన దేశంలోవున్న జాతీయ సంస్థలన్నిటితోను బ్రిటిష్ ప్రభుత్వం రాజీకి రావలసిందని వీరు, ఆందోళన చేస్తున్నారు.

అట్టి ఒడంబడికవల్ల బహు కొద్దిమందైన సామ్రాజ్య పరిపాలకులు సంకెళ్ళతో పూర్తిగా బిగించివేయ బడతారు. మన మాతృ దేశాన్ని వలస రాజ్యంగానే శాశ్వతంగా పరిపాలించాలని వారి ఆశ. మన ప్రాణాలతో వారు చెలగాటలాడుతున్నారు. పోనీ, తమ ప్రాణాల విషయమైనా ఆలోచించడంలేదు. ఒడంబడిక యేర్పడితే వీరి ఆటలిక సాగవు. భారత దేశంలో నిరంకుశ పరిపాలన అస్తమిస్తుంది. సంపూర్ణ స్వరాజ్య మేర్పడి మనమందరం శాంతి సౌఖ్యాలతో జీవించవచ్చు. అప్పుడు భారతదేశ ప్రజలు బ్రిటిష్ ప్రజలు అన్యోన్య ప్రేమతో పరస్పర సహకారం చేసుకొంటూ ముందుకు సాగిపోవచ్చు.

ఎలా కుదురుతుంది ఒడంబడిక?

అయితే, కాంగ్రెస్ - ముస్లిమ్ లీగ్ ఒడంబడిక యెలా కుదురుతుంది? కాంగ్రెసు నాయకులు జైళ్ళలో వున్నారు. కాంగ్రెసు సంస్థ నిషేధించబడింది. లీగ్ నాయకులు చొరవ తీసుకోవడంలేదు. ప్రజలకు తిండి యెంత అవసరమో జాతీయైక్యత అంత అవసరంగా వుంది. మన దేశం యొక్క భవిష్యత్తు దానిపై ఆధారపడి యుంది. నేడు దేశములో వ్యాపిస్తున్న విధ్వంసక్రియలకు బదులు జాతీయైక్యత ఒక్కటే దేశ సౌభాగ్యానికి మార్గం. రేపు ఫాసిస్టుల దాడి ప్రారంభమైతే దేశంలో చెలరేగు అరాజకాన్ని, అల్లకల్లోలాన్ని నివారించడాని కిదొక్కటే సాధనం. ప్రజలీ యథార్థ పరిస్థితుల్ని గమనించి దేశం యొక్క శ్రేయస్సుకై ఉత్సాహంతో యేకం కావలసి యుంది.

తలచు కొంటే యేపనీ అసాధ్యంకాదు. సరియైన మార్గమేదో మనం తెలుసుకోవాలి. తెలుసుకొనగలం కూడా. నాయకులు ముందంజ వేసేటట్లు మనం చెయ్యగలం. తక్షణం, యీ రోజున, జాతీయైక్యత యొక్క అవసరాన్ని గుర్తించినవారందరూ కలిసి, ఇతర ప్రజలందరినీ కాంగ్రెస్ - లీగ్ ఒడంబడిక అనే నినాదంపై సమీకరించితే, నాయకులు తప్పక ముందుకు వస్తారు.

మన మార్గంలో అనేకచిక్కులు రావచ్చు. వాటిని మన మెదుర్కోవాలి. తప్పక ఎదుర్కొనగలం. ఐక్యత యొక్క అవసరాన్ని గుర్తిస్తే చిక్కులన్నీ మాయమవుతాయి.

భారత దేశం మనందరికీ మాతృభూమి. కొన్ని శతాబ్దాలనుంచి మనమీ దేశంలో కలిసి నివశిస్తున్నాం. ఒండొరులవిజ్ఞానాన్ని, భాషను కళలను, సంఘీభావంతో అభివృద్ధి పరచుకొంటూ వచ్చాం. ఈ రోజున మన మందరం సమానంగా మహాప్రమాదంలో పడ్డాం. మనం ప్రేమించే ప్రతీది ఫాసిస్టు దురాక్రమణదారు చేతుల్లో పడేటట్లుంది. అయితే మన దేశాన్ని మనంరక్షించు కొనకుండా నిరంకుశాధికారులు ఆటంక పరుస్తున్నారు. మన ప్రజలందరి విశ్వాసము చూరగొన్న జాతీయ ప్రభుత్వాన్ని సామ్రాజ్యవాదం నిరాకరిస్తోంది. నేడుమనం ప్రాణాలతో జీవించి యుండడానికయినా సంఘీభావం కుదుర్చుకొనవద్దా?

మాతృదేశ రక్షణ

నేడు మాతృదేశ రక్షణ భారతీయు లందరికీ ప్రధాన సమస్య.

భారతదేశ విముక్తికై నేడు మనకు

జాతీయ ప్రభుత్వమవసరం. తక్షణమే దీన్ని సాధించడం మనందరి కర్తవ్యము కాదా ?

మనమంతా సంఘీభావంతో సామ్రాజ్యవాదులపై బలమైన ఒత్తిడి తీసుకొచ్చి మన దేశాన్ని మనం కాపాడు కోవద్దా ?

మనం ప్రపంచప్రజాస్వామిక శక్తులతోను, ఇతర మహమ్మదీయ దేశాలతోను, కలిసి మన దేశాన్ని మనం రక్షించు కొంటూ హిందూ - మహమ్మదీయుల సమాన శ్రేయస్సుకై కృషిచేయవద్దా ?

సంపూర్ణ స్వాతంత్ర్యం గల భారత దేశం కొరకు మనం ఉభయులం కలిసి పోరాడ నిశ్చయించు కొన్నప్పుడు, అట్టి స్వతంత్ర భారత దేశ మే విధంగా ఉండాలో మనలో మనం యేకాభిప్రాయం కుదుర్చుకోజాలమా ? ఒక జాతి మరొక జాతినిగాని, ఒక మతం మరొక మతాన్నిగాని అణచడాని కెట్టి అవకాశము లేకుండా ఉంటేనే స్వాతంత్ర్య మనిపించుకొంటుంది. దీన్ని యిదివరకే అందరూ గుర్తించారు..

కాంగ్రెస్, ముస్లిం లీగ్

కాంగ్రెస్, ముస్లిం లీగ్ కలిసి నేడు భారత దేశంలో అత్యధిక సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాంగ్రెసు ముస్లింలీగు వైపు, ముస్లింలీగు కాంగ్రెసు వైపు, యిదివరకే సమీపించాయి. ఒడంబడికకు నేడతి సమీపంలో వున్నాయి. భారతీయుల జాతీయ వాంఛ ఎడల ముస్లిం లీగు ముఖావం వహించిందని కాంగ్రెస్ వాదులలో అనుమానా లుండేవి. బొంబాయిలో జరిగిన లీగు వర్కింగు కమిటీ యీ అనుమానాలను తొలగించడానికి ప్రయత్నించింది. సంపూర్ణ స్వాతంత్ర్యమే తన పరమావధి అని మరొకసారి నొక్కిచెప్పింది. నిజంగా బాధ్యతాయుతమైన జాతీయ ప్రభుత్వం యేర్పడాలని అంగీకరించింది. ఆ విధంగా కాంగ్రెసు కోర్కెను గ్యారంటీ చేస్తేగాని జాతీయ ప్రభుత్వాన్ని బలపరచడం లేదని తీర్మానించింది. అటు కాంగ్రెసుకూడా బొంబాయి ఏ. ఐ. సి.సి. సమావేశంలో ముస్లిం ప్రజల అనుమానాలను తొలగించడానికి ప్రయత్నించింది. స్వరాజ్యము తరువాత యేర్పడబోయే ఫెడరల్ రాజ్యాంగంలో ప్రతి భాగానికి సంపూర్ణమైన స్వేచ్ఛ యీయబడుతుందనీ, రెసిడ్యుయరీ అధికారాలన్నీ అట్టి భాగాల కీయబడుతాయనీ, ఏ. ఐ. సి. సి. తీర్మానం చెపుతోంది.

కాబట్టి, ముస్లింలీగ్ క్రమక్రమంగా దేశానికంతటికీ శ్రేయోదాయకమైన జాతీయ దృక్పథంతో ఆలోచించి పనిచేస్తూంది. కాంగ్రెసు కూడా ముస్లిం ప్రజల భయాలను తొలగించడాని కాలోచించి పని చేస్తూంది. సహజంగా ఈమార్పెక్కడికి దారితీయాలి? కాంగ్రెస్-లీగ్ ఒడంబడికకు. మరొకమార్గ మేదీ కాంగ్రెసుకూలేదు, ముస్లింలీగుకూలేదు.

కమ్యూనిష్టుపార్టీ వైఖరి

ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీయొక్క వైఖరి అతిస్పష్టంగావుంది. ఒకే ప్రదేశాన్ని తమ జన్మభూమిగా యెంచి, ఒకేభాష, ఒకేవిజ్ఞానం, ఒకే విధమైన ఆర్థిక జీవనం, ఒకేమనస్తత్వం, గలిగిన ప్రజలు స్వతంత్రభారత దేశంలో ప్రత్యేక జాతులుగా పరిగణించబడాలని కమ్యూనిస్టు లంటారు. ఈ ప్రత్యేక జాతులు సంపూర్ణ స్వాతంత్ర్యం అనుభవించడానికి హక్కుకలిగి యుండాలనీ, అప్పుడు స్వతంత్ర ఫెడరల్ రాజ్యాంగంలోగాని, యూనియన్‌లోగాని, ఆయా జాతుల ప్రజలు భాగాలుగాచేరి, కలసిమెలసి జీవించగలుగుతారనీ, కమ్యూనిస్టు పార్టీ చెపుతుంది. ఇష్టంలేకపోతే ఇట్టి ప్రతిజాతి ఫెడరేషన్‌నుంచిగాని, యూనియన్‌నుంచిగాని విడిపోయే హక్కు గుర్తించబడాలనికూడా మేమంటాం.

మా వైఖరిని ముస్లింలీగ్ వారంగీకరించారు. కాని, కాంగ్రెసుకూడా ఈ వైఖరిని కలిగియుందోలేదో వా రనుమానిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాలకు సంపూర్ణ స్వాతంత్ర్యంఉండి, ఇష్టమయితే ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించుకోవచ్చునని అనేకమంది కాంగ్రెసువాదు లంగీకరిస్తారు. కాని మేము వెళ్ళినంత సమీపానికి వెళ్ళలేకున్నారు. కారణం, ముస్లింలీగును వారింకా నమ్మడంలేదు.

కమ్యూనిస్టులు సూచించుతూన్న మార్గమే మన సాంఘికసమస్య(Communal Problem) ను పరిష్కరించగలదు. కాంగ్రెసు-ముస్లింలీగ్ ఒడంబడిక కూడా సాధ్యమవుతుంది మా పరిష్కారమార్గం న్యాయసిద్ధాంతంపై ఆధారపడి యుంది. ఏ స్వయంనిర్ణయ హక్కుకొరకు స్వరాజ్యం కావాలంటున్నామో ఆ స్వయంనిర్ణయహక్కే దేశంలో నివసించు వేర్వేరుజాతుల ప్రజలకు కూడా యివ్వాలంటున్నాము. మన ప్రజలందరి అంగీకారం పైననే స్వరాజ్యసౌధం నిర్మించబడాలి. బలహీనుల్ని, వెనుకబడియున్నవారిని, నిర్బంధించడంద్వారా కాదు. దేశానికి స్వాతంత్ర్యం వస్తే సమస్త ప్రజలు కలిసిమెలసి, సోదరభావంతో జీవిస్తారనడంలో మా కెట్టి సందేహము లేదు. అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి, బ్రహ్మాండమైన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న హిందూప్రజలు గాని, మహమ్మదీయ ప్రజలుగాని, స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఒకరిపై ఒకరు కత్తులుదూసుకోవడం అసంభవం. పైగా యిదివర కెన్నడూ ప్రదర్శించని సంఘీభావాన్ని ప్రదర్శించి, స్వతంత్ర భారతసౌధాన్ని నిర్మించడంలో తీవ్రంగా కృషి చేస్తారు.

ముస్లింలీగ్ సభ్యులకు విజ్ఞప్తి

ముస్లింలీగ్ సభ్యులకు మా విజ్ఞప్తి యేమంటే, ప్రస్తుతం దేశంలో యేర్పడిన జాతీయ సంక్షోభాన్ని అంతమొందించడానికి మీరు పూనుకొనకపోతే మీరు కోరే స్వయంనిర్ణయ హక్కు కాగితం మీదే ఉంటుంది. నేటి విషమావస్థ యిలాగే వుండేటట్లు మీరు ముఖావం వహిస్తే హిందువులు - మహమ్మదీయులు, కూడా బ్రిటిష్‌సామ్రాజ్యవాదుల చేతుల్లో నుండి జపాన్ ఫాసిస్టుల యినుపసంకెళ్ళలో పడవలసివస్తుంది. కాంగ్రెస్‌నాయకుల విడుదలకై మీరెంత తీవ్రంగా కృషిచేస్తే, జాతీయవాంఛను మీరెంత యెక్కువగా బలపరిస్తే, కాంగ్రెసు - ముస్లింలీగ్ ఒడంబడికకై మీ రెంత ఉత్సాహంతో పనిచేస్తే, అంతసులభంగాను, శీఘ్రంగాను, మీ స్వయంనిర్ణయహక్కు కాంగ్రెసుచే అంగీకరించ బడుతుంది. కాంగ్రెసువాదులు జైళ్ళలో వున్నారు; మీరు బయట ఉన్నారు. మాతృదేశ రక్షణకై మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరిస్తే, న్యాయసమ్మతమైన మీ హక్కు నెవరూ నిరాకరించలేరు.

కాంగ్రెసు వాదులకు విజ్ఞప్తి

కాంగ్రెసు వాదులకు మా విజ్ఞప్తి యిది; జాతీయరక్షణ కవసరమైన కేంద్రాలను నాశనం చేయడం వల్లగాని, ప్రజలపై, అరాజక చర్యలు కొనసాగించడం వల్లగాని, జాతీయ ప్రభుత్వం లభించదని నమ్మండి. వీటివల్ల మన గొంతుకలు మనమే కోసుకొంటూన్నవారమవుతున్నాం. జాతీయ ప్రభుత్వానికి దగ్గర మార్గం కాంగ్రెస్ - లీగ్ ఒడంబడికే. ముస్లిం సోదరులలో దేశభక్తిని రేకెత్తించండి. వారుకోరే స్వయంనిర్ణయ హక్కును గుర్తించండి. అప్పుడు మన స్వాతంత్ర్య పోరాటానికి బ్రహ్మాండమైన జాతీయైక్య సంఘటన లభిస్తుంది. దాని యెదుట బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనంకూకటివేళ్లతో కూలిపోతుంది. 40 కోట్లమంది భారతీయులు కలిసి, ఇనుపకోటమాదిరిగా అప్పుడు నిలబడగల్గుతారు. నిలబడి దేశస్వాతంత్ర్యాన్ని, మానవ సౌభ్రాతృత్వాన్ని, సాధించగలుగు తారు. మనసోదర దేశభక్తుల యెడల విశ్వాసం ఉంచండి. మన దేశీయుల సద్గుణాలలో నమ్మక ముంచండి. మీరెంత పట్టుదలతో పని చేస్తారో, అంత శీఘ్రంగా కాంగ్రెసు-లీగ్ ఒడంబడిక కుదురుతుంది. ఈ సారి ఐక్యతకై గావించబడే ప్రయత్నాలు సఫలమై తీరుతాయి. ఎందువల్లనంటే, భారతీయుల ఉనికికి నేడు ప్రమాదం వాటిల్లింది. మనలో సంఘీభావం లేకపోతే, అందరమూ నశిస్తాం. ఉంటే, అందరం జయించి దేశానికి మోక్షం తేగలుగుతాం. ఈ రెండూ తప్ప మరొకమార్గం నేడు లేనే లేదు,

ఐక్యతా వుద్యమం

ముస్లింలీగు సభ్యులకు, కాంగ్రెసు వాదులకు, భారతీయు లందరికీ, కమ్యూనిస్టు పార్టీ చేసే విజ్ఞప్తి యేమంటే : ఐక్యతా ఉద్యమంలో చేరి మాతో సహకారం చేయండి. ప్రజలందరినీ యిందుకు ఉత్తేజపరచుదాం. అందరికీ కావలసిన యీ క్రింది కోర్కెలకై హిందూ ప్రజల్ని, ముస్లిం ప్రజల్ని సమీకరించుదాం.

— నిర్బంధ విధానాన్ని నిలుపుచేయాలి.
— కాంగ్రెసు నాయకుల్ని విడుదలచేయాలి.
— తక్షణమే కాంగ్రెసు - లీగ్ ఒడంబడిక జరగాలి.
— జాతీయ ప్రభుత్వ స్థాపనకు, జాతీయ ప్రతిఘటనకు యిది అవసరం.

కాంగ్రెసు - లీగు ఐక్యతకు పని చెయ్యడమంటే మన దేశ భక్తిని కార్యరూపంలో కనపరచడ మన్నమాట. ఉన్నచోటనే నిలబడి, కాంగ్రెసు తప్పు చేస్తూందనిగాని, ముస్లింలీగు తప్పు చేస్తూందనిగాని, పరస్పర వైషమ్యాలకు ప్రాధాన్యత యివ్వడమంటే, అన్నతో తమ్ముడు, తమ్మునితో అన్న, మనలో మనం పోట్లాడుకోవడ మన్నమాట. కార్యరంగంలో దూకి, పని చేయవలసిన యీ ప్రమాద దశలో వాద ప్రతివాదాలతో కాలక్షేపం చెయ్యడం పనికిరాదు. సామ్రాజ్యవాద నిరంకుశుల చేతులలో నుండి దేశాన్ని కాపాడకుండా, ఫాసిస్టు రాక్షసుల దాడి నెదుర్కొనకుండా కూర్చోవడం ఉచితం గాదు.

ప్రతి గ్రామంలోను
ప్రతి తాలూకాలోను
ప్రతి పట్టణంలోను
ప్రతి కాలేజీలోను
ప్రతి ఆఫీసులోను

ఎక్కడైతే ఒక్క కమ్యూనిష్టు వుంటాడో అక్కడ కాంగ్రెసు - లీగు ఒడంబడికకై తీవ్రమైన ప్రజాందోళన గావించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ కంకణం కట్టుకొంది.

కాబట్టి,
ఐక్యతకై ముందుకు నడవండి!
విజయంవైపు సాగిపోదాం!

రణదుందుభి

"ఈ రా"

పీడితులారా తాడితులారా
అల్లల్లాడే ఆకుల్లారా
లేవండోయ్ లే లేవండోయ్॥

భారతదేశం భవిష్యత్‌కోసం
నరభక్షకుల నాశంకోసం
లేవండోయ్ లే లేవండోయ్॥

ఫాసిస్ట్ పిశాచ వినాశఘోషలు
పెట్టండోయ్ రేపెట్టండోయ్॥

స్వతంత్ర సమరపు సైనికులారా
ప్రజాయుద్ధ పోరాటకులారా
వేడిరక్తపు వీరుల్లారా
యుద్ధబావుటా యెగిరేవరకూ
ఒక్కవీరుడూ మిగిలేవరకూ
విజయాక్షతలూ కురిసేవరకూ
కసాయి నైజపు జపాను దుష్టుల
న్యాయరహితుల నాజీ ఫౌజుల
తునుమండోయ్ తరుమండోయ్॥

చావులేని ఓ సైనికుడా
విరుగుట యెరుగని యెముకలునీవి
కవచం సుమి నీ పౌరుషకాయం
అచంచలం నీ దృఢ విశ్వాసం
అజేయ మనంతమే నీ దేశం
చావును చంపిన సాహసుడా
వీరస్వర్గాని కెగసిన వీరుల
రక్తపు-చుక్కల వెలుగుదారిలో
నడు ముందునకే మున్ముందునకే॥

పిడికిలి వీడక పట్టినకత్తిని
వీపుచూపనీ వీరుడవేసుమి
పేదగొప్పలా జోలిమానకోయ్
పక్షకక్షలా పారదోలవోయ్
ఫాసిస్టుపిశాచ నాశనంకోసం
పవిత్రదేశ ప్రతిష్ఠకోసం
నెత్తురుయింకిన రక్తపతాకం
ఉచ్ఛ్వాసాలతొ మింటికెగరనీ
ఏకముగావలె ప్రజానీకము
పురుషాకారము ప్రజ్వలించవలె
పీకలుపోయిన మొండాలైనా
ప్రతీకారమె ప్రలాపించవలె॥

మారణయంత్రపు వీరణాలతో
విరోధిశిరాలు తోరణాలుగా
ముహూర్తసమయం మించకమునుపే
దేశమాంగళ్య దీప్తికోసరం
"జపాను"పై పెనుతుపానువైపడి
మూచూపించూ మృత్యుమృత్తికను
మార్మోగించూ వీరకంకణం॥

పులకిస్తూంది పూర్ణప్రభాతం
విజృంభించెనదె విప్లవనాదం
చావుట్రికుకులా సంధ్యసుమీ యిది
సోమరితనానికి సమయంకాదిది
రోమకూపాల రగుల్చు అగ్నిని
కూకటివేళ్ళతొ పెకల్చు శత్రుని
దుష్టశిక్షణకు శిష్టరక్షణకు
దుర్భరదాస్యశృంఖలావిచ్ఛిత్తికి
పేదసాదల బాధానివృత్తికి
మానవాభ్యుదయ శ్రీప్రపరంపరకు
భావిభాగ్యసుమ భువనస్థాపనకు
నడుంకట్టి వేగనడవోయ్ ముందుకు
నడవోయ్ నడవోయ్ నడవోయ్ నడవోయ్॥

యుద్ధకృషికి ప్రజలను సమీకరించే విధం!

'కై' విమానాశ్రయంవద్ద మరొక ప్రజా విజయం; దేశ రక్షణ కంట్రోలును ప్రజల పెత్తనంక్రిందకు తెచ్చుటకు మరొక నిదర్శనం.

'కై' విమానాశ్రయం కంట్రాక్టర్లు బండ్ల కమాండీరింగు పద్ధతిని వదులుకొన్నారు. స్వచ్ఛందంగానే బళ్ళు వచ్చి పనిజేస్తే తమ ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టు చేసుకోవచ్చుననీ, రైతు సంఘం వారి జోక్యం వుండదనీ భావించి యీ పద్ధతిని అవలంబించారు. కిరాయి కూడా తగ్గినది. కాని వారి యెత్తులుఫలించలేదు. వెంటనే కొత్త రోడ్లు వేయవలసి వచ్చింది. 1000 బళ్లు కావాలి. ఎక్కడనుంచి వస్తాయి ? స్వచ్ఛందముగా సుమారు 400 బళ్లు, కొన్ని వేలమంది కూలీలు పని జేస్తున్నారు. కాని కలరా వచ్చినది. చెప్పాలా యింక; సరియగు వైద్య చికిత్సలు లేక 30 కి పైగా కూలీలు మరణించారు. భయపడి తక్కిన కూలీలు, బళ్ళ ఆసామీలు పారిపోయారు. ఫలితంగా కలరా ప్రక్క గ్రామాలకు కూడా వ్యాపించి, మరణముల నెక్కువ జేసింది. వెంటనే మన కామ్రేడ్సు పరుగెత్తుకువెళ్ళి ఆరోగ్య శాఖవారిని పిలుచుకు వచ్చి కలరా ఇంజక్షనులు చేయించారు. కలరా అరికట్ట బడింది. కాని యీ అవాంతరం వల్ల 20 రోజులు పని నిలిచిపోయింది. ప్రభుత్వం కంట్రాక్టర్లను ఒత్తిడి చేస్తే, వారు రైతులపై నేరాన్ని తోశారు. అప్పుడు స్పెషల్ తహశీల్దారు జిల్లా రైతు సంఘాధ్యక్షులకు ఉత్తరం వ్రాశారు. వెంటనే మన కామ్రేడ్ వెళ్ళి కొన్ని గ్రామాలనుండి బళ్ళు కట్టించారు. పని సాగుతోంది.

ఇంతలో డిప్యూటీ కలెక్టరు సమీప గ్రామ రైతులను పిలిపించి బళ్ళు కట్టమన్నారు. వారికి మంచి పని తరుణం. మిరప తోటలు వేసుకొంటున్నారు. అయినా వారు వచ్చి వారం రోజులు గడువడిగారు. కాని డి. క. ససేమిరా యన్నాడు. దానిపై రైతులు "బాబూ పాతికో, పరకో వడ్డిస్తే చెల్లించుకుంటాము గాని, లక్ష రూపాయల నష్టాన్ని భరించలేమండీ" అని సవినయంగా మనవి చేశారు. కాని ఉహుం. డి. క. ఆగ్రహోదగ్రులై జిల్లా కలెక్టరుకు రిపోర్టు చేశారు. లోగడ రైతుల పై కేసులు ఉపసంహరించు కొనటంవల్లనే వారికి భయభక్తులు లేకుండా పోయిన వన్నాడు. బాగా శిక్షలు వడ్డిస్తేనేగాని లొంగి రారన్నాడు. యుద్ధ కృషికి ప్రజల సహకారం పొందే మార్గం యీ నిరంకుశాధికారులకు తెలిసినది యిదే.

వెంటనే మనకామ్రేడ్ జి. కలెక్టరు వద్దకు గ్రామస్థులను డెప్యుటేషన్ తీసుకు వెళ్ళినాడు. పరిస్థితులన్నీ తెలియ జేసి రైతుల నిబ్బంది పెట్టి రసాభాసం చేయవద్దన్నాడు. వీరుచెప్పినవన్నీ ఆలోచించి జిల్లాకలెక్టరు బండ్లుకట్టించే బాధ్యత రైతు సంఘం వహిస్తే కేసులు పెట్టి రైతులను రెచ్చగొట్టుట తమ ఉద్దేశం కాదనీ, రైతు సంఘం కట్టమన్నా వారు బండ్లు కట్టకపోతే వారిపై మాత్రం కేసులు పెట్టెదమనీ తెల్పాడు. ఆవిధంగానే డి. కలెక్టరుకు సలహా లిచ్చాడు. వెంటనే తొందర పనులులేని కొన్ని గ్రామాల రైతులచే మన కామ్రేడ్సు బండ్లు కట్టించారు. కొన్నిగ్రామాల రైతులు కట్టలేదని వారిపై కేసులు బనాయించ బడ్డవి. కాని డి. కలెక్టరు ఆర్డరు ప్రకారమే తాముG.N.T రోడ్డుపై పనిచేస్తున్నామని తెల్పినందున వారిపై కేసులు ఉపసంహరించ బడ్డవి. మరికొన్ని చోట్లబండ్లుకట్టవద్దని కాంగ్రెసు పేరిట కొందరు ప్రచారం చేశారు కాని మన కామ్రేడ్ ఆరైతులను కల్సుకొని మాట్లాడి వారిని, ఆకాంగ్రెసు వ్యక్తిని కూడా ఒప్పించాడు. ఆరైతులపై ఉన్న కేసులు కూడా ఉపసంహరించుకో బడ్డాయి. వర్షముల వల్ల బండ్లురాలేని దూర గ్రామాలనుండి, డి. క. నోటీసు పంపినా, బండ్లురానక్కర లేకుండా మన కామ్రేడ్స్ చేయగలిగారు.

ఇంతలో ఇంకో పిల్ల సమ్మెరీ, రేపునుండి విమానాశ్రయానికి రాయితోలాలి. రోడ్డు చెడిపోయింది. కిరాయి టన్నుకు 0—6—0 లకు తగ్గించారుకంట్రాక్టర్లు. రైతులుకిరాయిఎక్కువ కోరారు. కాని కంపెనీ రోడ్డు మాత్రం మరమ్మతు చేయించి ఊరుకున్నారు. అయినా రోడ్డుబాగుండలేదు. రైతులు పని నిల్పివేశారు. వెంటనే స్పె. తహశీల్దారు మనకామ్రేడ్‌ను "మీయిష్టం వచ్చిన రేటును నిర్ణయించండి" అన్నారు. కామ్రేడ్ టన్ను 1కి రు 0-14-0 లు బాడుగ నిర్ణయించగా స్పె. త. ఒప్పుకొని కంట్రాక్టర్ల చేత ఆవిధంగానే యిప్పించారు. దూరాన్నిబట్టి నిర్ణయించవలసిన సుమారు 70 రేట్లు రై. సం. అధ్యక్షులు చెప్పినట్లే నిర్ణయించబడ్డవి. 1000 బండ్లు పనిజేస్తున్నవి. 'ప్రజాశక్తి'

విమానాశ్రయంవద్ద పనిజేసే లారీల డ్రైవర్లకూ, క్లీనర్లకూ 1, 2 నెలల జీతం రాలేదు. వెంటనే రైతుసంఘ అధ్యక్షులు విమానశాఖ ఇంజనీరుకు టెలిగ్రాము, పిటీషన్లు పంపగా వెంటనే జీతాలన్నీ పూర్తిగా ఇప్పించబడ్డవి. జీతాలుకూడా పూర్వం రు 50/- రు 60/- ఉండేవి, కాని మన కామ్రేడ్ కృషిఫలితంగా రు 75/- లకు హెచ్చింపబడ్డవి. వారందరూ తమ పార్టీ పత్రిక ప్రజాశక్తిని ఎంతో ఆదరాభిమానాలతో చదువుతూవున్నారు.

రైతుసంఘం ఆఫీసును దగ్గరలోనే పెట్టింది. రైతులు, కూలీలు, డ్రైవర్లు వగైరా విమానాశ్రయంమీద పనిజేసే వారంతా సంఘం సలహాను, సహాయాన్ని పొందుతూవుంటారు. కామ్రేడ్స్ ప్రజలకు ప్రభుత్వానికీ మధ్యనిలబడి దేశరక్షణకార్యాలపై ప్రజలపెత్తనం ఏవిధంగా రాగలదో ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. ఒక మూల 'పోరాటం' పేరిట పంచమాంగదళం వారు దేశరక్షణ కార్యాలను ధ్వంసంచేస్తుంటే మన కామ్రేడ్ దేశభక్తులకు, దేశరక్షణనెట్లు నిర్మించాలో చెప్పి, చూపి ఒప్పిస్తున్నారు. నిర్మాణ యుక్తంగా యుద్ధకార్యాలలోపాల్గొన్న చోట్లనెల్లా ప్రజలు ఏవిధంగా ప్రభుత్వాన్ని లొంగతీసుకురాగలరో ఆ ప్రజాశక్తిని చాటుతున్నాను. దేశభక్తులందరూ పార్వర్డుబ్లాకు, పంచమాంగదళంవారి దుర్బోధలు వినకుండా ఈ పైమార్గాన్నే అనుసరిస్తే ఫాసిస్టు మూకను కుల్లి పూడ్చిపెట్టమా! నిరంకుశ ప్రభుత్వ యంత్రాన్ని లొంగతీసుకురాలేమా!

ఇంకా చేయవలసినపని

ఆరోజు కారోజూ అక్కడ పని ఎక్కువౌతున్నది. రన్వే, బిల్డింగులేకాకుండా ఇప్పుడు క్రొత్తరోడ్లు, విమానాలకు దొడ్లు మొ॥ కట్టుతున్నారు. క్రాస్‌రోడ్డుకూడా వేసే సూచనలున్నవి. రైతులు, కూలీలుకూడా ఎక్కువగా రైతుసంఘం ఆఫీసుచుట్టూ ప్రతి విషయానికీ మూగుతున్నారు. కామ్రేడ్సు లేకపోతే కంపెనీవారు అనేక పేచీలు పెడతారు. నిరంకుశాధికారుల బండి నిరాఘాటంగా దొర్లిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా విమానాశ్రయం పనిమీద ఒక కామ్రేడ్‌ను నియమించాలి. రైతులందరూ సంఘంలోజేరి సంఘం చెప్పినట్లు, చేయునట్లుచూడాలి. ప్రతిగ్రామమందునా రైతుసంఘాన్ని నిర్మించి, సమర్థతతో పనిజేసేవిగా చూడాలి. దేశరక్షణ కార్యాలలో ప్రజ లెక్కువగా పాల్గొని తమ కంట్రోలు క్రిందకు తెచ్చుకొనేటట్లు సంఘశక్తిని వృద్ధి చేయాలి.

రైతుసమస్యలు

దివి తాలూకా కొక్కిలిగడ్డ శివారు కొత్తపాలెము యువజనసంఘ, రైతుసంఘముల యాజమాన్యమున దివితాలూకా తహశీల్దారు వద్దకు కామ్రేడ్ మత్తి హనుమంతరావుగారు, మరి పదిమంది రాయబారము వెళ్ళిరి. కిరసనాయిలు, బియ్యము, ముడిసరకులు కంట్రోలు ధరలకు అమ్మించటముగాని, ప్రభుత్వపు చౌకడిపోలు తెరవటముగాని చేయవలయునని కోరారు. ఈకోర్కెలను తెలియపర్చుచూ ఒక మెమోరాండమునూ, 500 చేవ్రాలు నిశానులుగల పిటీషనునూ ఇచ్చినారు. పై కోర్కెలను ఈడేర్చుటకు ప్రయత్నించెదనని తహశీల్దారుగారు జవాబు చెప్పినారు. జిల్లాకలెక్టరుకు ధరల కంట్రోలును గురించి 500 చేవ్రాలు నిశానీలుగల పిటీషనును రిజిష్టరుచేసి పంపడమైనది.

తిరువూరు చెర్వుల మరమ్మతు ఫార్సు

ఈతాలూకాలో చెర్వులన్నీ జమీందార్లు, మొఖాసాదార్లవి. ప్రతిచెరువుక్రిందను స్వంత కమతాలు ఉంటాయి. చెర్వునీరు కమతం సాగులకే సరిపోతుంది. రెడ్డిగూడెం, జగన్నాధపురం చెర్వులనీరు పొగాకుకు మాత్రమే ఉపయోగిస్తారు. కాని రైతులు శిస్తుమాత్రం ఎకరము 1కి రు 24-0-0 ల వరకూ చెల్లిస్తున్నారు; కాని నీరు మాత్రం తన భూములకు సున్నా. గొల్లలమందల చెర్వు 20 సం॥ల నుండి మరమ్మతులేదు కాని ఈఏడాది సుమారు రు 50/- లు మట్టి అక్కడక్కడ పోయించి మరమ్మతు జరిగినట్లు లెక్కలు వ్రాస్తున్నారు. చిత్తపూడు కుంటలక్రింద 400 ఎ॥ల సేద్యం ఉన్నది. 1932 లో రైతులు తెచ్చిన దావాపై, మరమ్మతులు చేయించే షరతులపై మొఖాసాదారు రాజీపడి ఈనాటివరకు చేయలేదు. శిస్తులు మాత్రం వసూలు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది రైతులు తిరిగి రిజిష్టరునోటీసు యిచ్చి శిస్తులుకట్టుట మానుకొన్నారు. తిరువూరుకు 7 చెర్వులు, 7గురు జమీందార్లు. ఒకరు ఏటికి లాగితే మరొకరు కోటికి లాగుతారు. వరవలు, చెర్వుల మరమ్మతు సున్నా. రైతులే 600/- రూపాయలు ఖర్చుచేసి వరవకాల్వ బాగు చేయించుకొన్నారు. కాని నైజాంవారి అభ్యంతరం, జిల్లాఅధికారులు నైజాంతో వ్రాతకోతలు జర్పుతున్నారు. కాని జమీందారులు మాత్రం హాయిగా బైఠాయించారు. కంభంపాడు చెర్వులో గుక్కెడు నీళ్ళు అయినాలేవు. గంపలగూడెం ఎస్టేటుల్లో మాత్రం ఏదో అయిందనిపించారు.

చెర్వుల మరమ్మతు విషయములో ఒక స్పెషల్ రెవిన్యూ యిన్‌స్పెక్టరు తిరిగి చూచి వెళ్ళినారు. ఇంతకూ చెర్వులు మరమ్మతు చేయిస్తే యెంత భూమి సాగులోకి వస్తుంది అని అంచనా వేయుటయేనట వీరి పని. వీరి అంచనాల తయారు యెప్పుడు? చెర్వులు మరమ్మతు అగుట యెప్పుడు? అధికంగా పంటలను పండించుట యెప్పుడు ? ప్రభుత్వం యొక్క అధికాహారోత్పత్తి ప్లాను యింత చురుకుగా సాగుతోంది.

వ్యవసాయ కూలీలపై చల్లపల్లి దురంతాలు

చల్లపల్లినుండి సి. యల్. నారాయణరావు గారు యిలా వ్రాస్తున్నారు :

15-10-42 మధ్యాహ్నం వ్యవసాయ కూలీ సంఘం వర్కరు జాన్‌పీటరు తన మేనల్లునితో లక్ష్మీపురం వద్ద ఘెందు చిక్కులను యేరుకొనుచుండగా చల్లపల్లి యెస్టేటు నిషామాను కొంతమంది నౌకర్లతోవచ్చి పీటరును లాక్కొని వెళ్ళినారు. ఎస్టేటు సావిడిలో ఆయన చేతుల విరచి కట్టివేసి గుంజకు కట్టి కొట్టినారు. కఱ్ఱలతో పొడిచినారు వ్యవసాయ కూలీలమీది కేసులలో తప్పును అంగీకరించి క్షమాపణ తెల్పుమని అడిగినారు. ఒక స్టేటుమెంటును వ్రాసి దానిపై సంతకం పెట్టమన్నారు. ఆయన ఇందుకు నిరాకరించగా కొన్ని ఎండు కొమ్మలను తెప్పించి అక్కడ పడవేసి గ్రామ మునసబును పిలిపించినారు. వారితో పీటరు ఆ కొమ్మలను నరికినారని తెల్పినారు. కాని మునసబు యీ అక్రమానికి ఒడికట్టక వారిని మందలించి పీటరు కట్లు ఊడదీసి పంపించి వేసినాడు.

మహేశ్వరపురం

ఆహారపదార్థాల అధికోత్పత్తి కొరకు మద్రాసు ప్రభుత్వంవారు ప్రకటించిన ప్రకారం పుంతలు పోరంబోకులు సాగుచేయబడ్డాయి. వానికి స్థానికాధికార్లు మూసంరోజులకుపూర్వం B ఫారం నోటీసులు జారీచేశారు. దానికిసమాధానంగా ప్రభుత్వఉత్తర్వులనుచూపిస్తూ సంజాయిషీలు పంపబడ్డాయి కాని యిపుడు మరల ఎవాక్యుయేషను నోటీసులు జారీచేయబడ్డాయి. అందులో వెంటనే తొలగనైనా తొలగాలి లేకపోతే పీకివేమాలి. అట్లుకానిచో ప్రభుత్వం స్వాధీనపర్చుకుంటుంది. అని యున్న ది. ఈ పద్ధతిగా పై ప్రభుత్వ ప్రకటనలకు వ్యతిరేకముగా క్రింద ఉద్యోగస్తులు చర్యలు జరుపుటద్వారా యుద్ధకృషిని కుంటుపరుస్తున్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఆపుచేయించాలి.

"గెరిల్లా"

ఆక్రమిత దేశాలలో ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించుకో దానికి గావించే భీషణ కార్యాలను తెలియజేసే పుస్తకం.

అచ్చులోవుంది

కమ్యూనిస్టులకు డబ్బెక్కడి నుండి వస్తుంది ?

మలబార్‌లో పంచదార, కిరోసినాయిల్ కరువు విపరీతంగావుంది. షాహుకార్లు తమ వద్దనున్న సరుకును రహస్యంగా నిలువ చేస్తున్నారు. కొద్దిసరుకును మాత్రమే విపరీతమైన ఖరీదులకు అమ్మజూపుతున్నారు. కొందరు ప్రభుత్వం సప్లయి చేయడం లేదని నిందిస్తున్నారు. ప్రజలు చాలాబాధపడుతున్నారు. కిరోసిన్ లేక చాలా ఇండ్లలో దీపాలేవెలిగించడం లేదు. ఈ విషమపరిస్థితులను ఎదుర్కోడానికి మలబార్ కామ్రేడ్స్ 'కష్టనివారణ సంఘాన్ని' ఏర్పాటుచేశారు. అధికధరలకు అమ్మకుండా పికెటింగు చేయడానికి, దోపిడీలను అరికట్టడానికి వాలంటీర్లను నియమించారు. వారిని రెండుముఠాలుగా విభజించి ఒకరు వుదయం నుంచి మధ్యాహ్నం వరకు, రెండోవారు మధ్యాహ్నం నుంచి రాత్రి పదేవరకు పని చేయునట్లు వంతులు వేసికొన్నారు.

విజ్ఞాపన - హెచ్చరిక

కామ్రేడ్ రామస్వామి, భారతన్, మహమ్మద్ కోయాగార్లు వర్తకులవద్దకు వెళ్ళి సెప్టెంబరు 10 వ తేదీనుంచి వాలంటీర్లు అధిక ధరల అమ్మకాన్ని నివారించడానికి పికెటింగు చేస్తారని తెలియజేశారు. "మనదేశం ప్రమాదంలో వుంది; మన ప్రజలు చాలా బాధపడుతున్నారు. మన మాతృదేశానికి, ప్రజలకు మీ బాధ్యతను నెరవేర్చాలంటే కంట్రోలు ధరలకు కిరోసిన్, పంచదారను అమ్మండి" అని విన్నవించారు. ఆ విధంగా జేస్తే మీరు భయపడనక్కరలేదు. దగాజేసే వర్తకులను పట్టుకోడానికి వాలంటీరులను నియమించామని హెచ్చరించారు. కొందరు వర్తకులు ఇందుకు సమ్మతించారు. కాని తమవద్ద సరుకు లేదని, ఇందుకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు. చౌక డిపోలను పెట్టించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని కామ్రేడ్స్ తెలియజేశారు. ఉద్యోగస్తులకు కావలసినంత పంచదార, కిరోసిన్ దొరుకుతోందనీ, అందుకనే వారు అధికధరలకు అమ్మడాన్ని చూసీ చూడనట్లు పోనిస్తున్నారనీ, విచారించగా తెలిసింది.

చిన్న దుకాణదారులను కామ్రేడ్స్ యీ విధంగా హెచ్చరించారు. పెద్ద షాపులనుండి మీరు కంట్రోలు ఖరీదులకు మించి సరకు కొనవద్దు. మీకు హెచ్చుధరలకు అమ్మే పెద్ద వర్తకుల పేర్లు మాకు తెలుపండి. ప్రభుత్వానికి తెలిపి మీకు సరియైన ఖరీదులకు అమ్మేటట్లు చేస్తామన్నారు. లేక హెచ్చు ఖరీదులకు కొని, హెచ్చుధరలకు అమ్మితే పికెటింగు చేస్తామని హెచ్చరించారు.

కామ్రేడ్స్ బహిరంగసభలలో ఇలాచెప్పారు. సాధ్యమైనంత చౌకగా సరకును అమ్మించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రజలకు తెలియజేశారు. ఇందుకు ప్రతి గ్రామానికి, ఫిర్కాకు, ఎంతసరుకు అవసరమో అంచనా వుండాలి. అపుడు ప్రభుత్వాన్ని డిపోలు పెట్టించి సరుకు సప్లయిచేయమని ఒత్తిడి చేయవచ్చు. ప్రస్తుతం ధరలకంట్రోలు నామకః వుంది. కాని అమలుజరుగుటలేదు. మనం వూరికే కూర్చుని ప్రభుత్వం చౌకడిపోలు పెడుతుందని ఆశించితే లాభంలేదు. పట్టపగలే జరుగుతున్న యీ అధికధరల దోపిడీని అరికట్టాలి. కాని అరాజకాన్ని రెచ్చగొట్టాలని ఆశించేవారి దగాలో పడరాదు.

పోలీసుల వింత ప్రవర్తన

సాయం కాలం 3 బస్తాల పంచదారను 700 మంది ప్రజలకు పంచుతానని ఒకవర్తకుడు ప్రకటించాడు. వాలంటీర్లు ప్రజలను వరుసగా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 1 పౌను పంచదార యిప్పించడానికి ప్రయత్నించారు. రహదారికి అడ్డులేకుండా జేశారు. ఐనా పోలీసులు అనవసరంగా జోక్యకల్గించుకొన్నారు. అకస్మాత్తుగా పోలీసులారీ వచ్చి, హెచ్చరిక అయినా చేయకుండానే శాంతంగా వరుసగా కూర్చున్న ప్రజలపై లాఠీచార్జి చేసారు మన కామ్రేడ్స్ వెంటనే పోలీసులు దుర్బుద్ధితో ఏదో విధంగా అశాంతి కలుగ జేయాలని ప్రయత్నించుతున్నారని ప్రజలకు తెలిపి, వారిని మైదానంలోకి తీసుకువెళ్లి సభపెట్టారు. సభలో ప్రజలు పోలీసుల దగాలో పడనందుకు ప్రజలకు అభినందనాలు తెలిపారు. కలెక్టరు వద్దకు పోలీసుల అక్రమచర్య విషయమై రాయబారం వెళ్లడానికి తీర్మానించ బడింది

కురుంబర్‌నాడ్‌లో ప్రతిషాపు కిరోసినాయిల్ పంచదార లేవని తెలిపే ప్రకటనలను వేలాడగట్టాయి. ఉద్యోగస్తులకు మాత్రం అవి దొరుకుతున్నాయని మాకు తెలిసింది. మాయిపొట్టి గ్రామంలో వాలంటీర్లు 7 గురు అధిక ధరల కమ్మేవారిపై రిపోర్టుచేశారు. గ్రామ మున్సిఫ్ అధిక ధరలకు అమ్మడం నిషేదించబడిందని చాటింపు వేయించాడు. ఈ విధంగా ప్రభుత్వ షాహుకార్లు పెడుతున్న అనేక ఆటంకాలను ఎదిరిస్తూ మలబార్ కమ్యూనిస్టులు అధిక లాభాలను అరికట్టడానికి కృషి జేస్తున్నారు.

రైతుల ఉత్సాహం

1940 అగస్టు, సెప్టెంబరులలో రైతులపైన భూస్వాముల, పోలీసుల నిర్బంధాలు మితిమీరాయి. నాటినుంచి ఉత్తరమలబారు తాలుకాలలో రైతులను భూమినుంచి తొలగించడం, జరిమానాలు విధించడం భూస్వాములు తిరిగి ప్రారంభించారు. రైతులు తాము నాటి పెంచిన చెట్లను కొట్టినపుడుకూడ రెట్టింపు ముక్తా వసూలుచేయడం పరిపాటి అయింది. రైతులకు అడవినుంచి వచ్చి ఆకు ఎరువు తెచ్చుకోడానికి యిదివరకు హక్కు వుండేది. జన్మిలు యిప్పుడు కాపలాపెట్టి రైతుహక్కులకు అడ్డు తగులుతున్నారు చిరక్కాల్ కాసరగోడ్ తాలూకాలలో జన్మిల నిరంకుశత్వం తీవ్రమయింది. కొన్నిచోట్ల స్పెషల్ పోలీసు సహాయంతో రైతులను వారు సాగు చేసే భూములనుంచి తొలగించారు. తిరువాన్కూరు షాహుకారులకు ఆ భూములు అమ్మబడుతున్నాయి. బంజరు భూములలో రైతుల గొడ్లను మేపుకోడానికి అడ్డు పెడుతున్నారు. అయినా ఒక ముసలి రైతు యిలా అన్నాడు: "మేము యెన్ని కష్టాలైనా యెదుర్కోడానికి సిద్ధపడుతున్నాం."

పయాన్ని గ్రామం రైతు వుద్యమంలో ముత్తనూరు ఫిర్కాలోకల్లా ప్రసిద్ధి చెందింది. అచటి రైతులు ఫాసిజాన్ని అసహ్యించుకొంటారు. ప్రజలను సంఘటితపరచడానికి అడ్డు తగులుతూంది. కాబట్టి ప్రభుత్వాన్ని నిరసించుతారు. "ఈ రైలు పట్టాలు పీకడంవల్ల లాభం యేముంది? జపానువాడికి ఉపయోగ పడుతుంది. కాంగ్రెసు నాయకులను విడుదల చేయించాలి. మన నాయకులు ప్రభుత్వంలో వుంటే, ప్రజలను సాయుధులను జేసి, జపానును జయప్రదంగా యెదిరించగల్గుతాము. ఈ ప్రభుత్వానికి ప్రజలంటే భయం" అని రైతులు అంటున్నారు. ముత్తనూరు కేసులో యావజ్జీవ శిక్ష విధించబడిన మూల పోక్కన్ కొడుకును (కమ్యూనిస్టు) సైన్యంలోనుంచి తీసివేశారు. ఇలాంటి విషయాలు ప్రభుత్వం యెడల వారి అనుమానాలను దృఢపరుస్తున్నారు. రైతులంతా కాంగ్రెసు నాయకుల విడుదలకొరకు జపాన్ దుండగీడులను ఎదిరించడానికి ముత్తనూరు, మొరాఘా, కయ్యూరు కేసులలో శిక్షితుల నందరిని విడుదల చేయించుకోవాలని కోరుతున్నారు గ్రామాలలో యెచట చూచినా జపాన్ వ్యతిరేక గీతాలు, పాటలు వినిపించుతుంటాయి. 5, 6 యేండ్ల బాల బాలికలు సైతం ఆ పాటలు పాడుతూంటే ఫాసిస్టు వ్యతిరేక భావాలు ప్రజలలో ఎంత లోతుగా నాటుకపోయాయో ద్యోతక మవుతుంది. రైతులు యీ ప్రజా యుద్ధాన్ని జయించితేనే అన్ని రకాల బానిసత్వం, దరిద్రం తొలగుతుందని నమ్ముతున్నారు.

కమ్యూనిస్టు పార్టీ - ప్రజల పార్టీ

ప్రజ లందరూ సగర్వంగా కమ్యూనిస్టు పార్టీ తమ పార్టీ అని చెప్పుకుంటారంటే అది వారిలో చైతన్యం యెంత వృద్ధి పొందిందో తెలియ జేస్తుంది. మన కామ్రేడ్స్‌ను కలసి కొన్నపుడు ప్రజలు "మీరు జైలులో వుండగా మా రక్తం ధారబోసి పార్టీని బలపరచాము." అని చెప్పుకోడం పరిపాటి. "నే నిపుడే పార్టీ ఫండుకు నా వంతు చందా యివ్వడానికి పార్టీ ఆఫీసుకు వెళ్ళి వచ్చాను" అనడం కూడ మామూలు. తమ కుటుంబాలు అర్థాకలితో వుంటున్నా ఫండు యివ్వడం సగర్వంగా చెప్పు ప్రజల ఉత్సాహాన్నుంచి మనం నేర్చుకోవలసినది ఎంతైనావుంది.

పోలేరొ మాత వేలలూరు గ్రామస్థురాలు: రైతు ముసలమ్మ: 70 యేండ్లుంటాయి. తనకున్న యావదాస్తి ఒక్కఆవు. ఆమె ప్రేమతో తన ఆవును పార్టీ ఫండుకు యిచ్చేసింది. ప్రజలుపళ్లాలు చెవిపోగులు, వెండి గొలుసులు లాంతర్లు యీ విధంగా తమకున్న స్వల్పంలోనే పార్టీఫండుకు యిచ్చివేస్తున్నారు. చెమటోడ్చి సంపాదించిన సొమ్ములో నుంచి వారిస్తున్న ప్రతిదమ్మిడీ ఫాసిజాన్ని భస్మం చేయడానికి సమిధవంటిది. పోలేరొమాత ఆవును అలంకరించి ఆ గ్రామస్తులు, పార్టీఆఫీసుకు తమ బహుమానాలన్నిటితో సహాఉరేగింపుతో తీసుకురావడం చూస్తే ఏ కామ్రేడ్ హృదయం ఉప్పొంగకుండా వుండగలదు ?

రైతులు వేలకొలదిగా హాజరయిన సభలలో కూడ క్రమశిక్షణతో మెలగడం నేర్చుకొన్నారు వారిలో పార్టీచైతన్యం వృద్ధిపొందుతోంది. "మొన్నటి వరకు మన కోర్కెలన్నిటిని వ్యతిరేకించిన పెద్దమనుష్యులు ఇపుడు మనలను పోరాటంలో చేరమంటున్నారు దేశాన్ని చిక్కుపరిస్థితులలో పెట్టాలని చూస్తున్నారు" అని ఒకరైతు మితవాదనాయకులను గురించి చెబుతూ అన్నాడు.

అధిక పంటలను పండించాలి.

ఈ ఉద్యమంలో రైతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారినినాదాలు: బంజరుభూములను ప్రజాయుద్ధాన్ని జయించడానికిఉచితంగా సాగుకు యివ్వాలి. శిస్తుముక్తాలను తగ్గించాలి, నిర్బంధ విధానం పోవాలి. కాంగ్రెసు నాయకులను విడుదల చేయాలి. ఈ నినాదాలను ప్రచారం చేస్తున్న సభలకు వేలకొలది రైతులు హాజరవు తున్నారు.

పార్టీపై నిందలు

కమ్యూనిస్టు పార్టీకి ప్రభుత్వం డబ్బు యిస్తోందనీ, అందువల్లనేపత్రికలు, పుస్తకాలు ప్రకటించ గల్గుతున్నారనీ జపాన్ ఏజెంటులు ప్రచారం చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెసు వాదులు కూడ యీ ప్రచారాన్ని సాగించుతున్నారు. కమ్యూనిస్టుపార్టీ ఎలాపనిజేస్తూందో తెలసిన వారెవరూ ఈదుష్ప్రచారాన్ని నమ్మరు. కష్టించి పనిజేసే ప్రజాసామాన్యం యిస్తున్న స్వల్పమొత్తాలే పార్టీని పోషించు తున్నాయని పైసంగతులు రుజువు చేస్తున్నాయి. ప్రజలు తమదను కొంటున్నపార్టీకి నెలకు 2 లేక 3 వేలు రూపాయలు వసూలు చేయగలగడంలో ఆశ్చర్యమేమీలేదు.

6 నెలల క్రితం వరకు కమ్యూనిస్టుపార్టీ రహస్యంగా పనిజేస్తూవుండేది. ఆరోజులలో దాదాపు 100 మంది రహస్యంగావుండి పని జేసేవారు. వీరందరినీ ప్రజలే పోషించారు. పార్టీ ఖర్చులు నెల 1కి 15 వందలు రూపాయలుదాకాఅయ్యేవి. ఈమొత్తమంతా రైతులు విద్యార్థులు కార్మికులనుండే వసూలయ్యేది. ఆదినాలలో పార్టీకి సాయం చేయడమంటే పోలీసు నిర్బంధాలకు గురిఅవడ మన్నమాట. ఆరోజులలోనే ప్రజలు పార్టీకి అండగా నిలచారు. నేటికి వారే పార్టీని పోషించుతున్నారు. జపాన్ ఏజెంట్లు, "సత్య అహింసల" పేరు చెప్పుకొంటూనే అబద్ధాలాడగలిగిన గాంధీ వాదులు, పార్టీపై దుష్ప్రచారంచేయవచ్చు కాని అశేష ప్రజాసామాన్యానికి కమ్యూనిస్టు పార్టీ తమ పార్టీఅని, రైతులను జన్మిలనుండి, వడ్డీ వ్యాపారస్తులనుండీ రక్షించేదీ, కార్మికులను యజమానుల దోపిడినుండి కాపాడేదీ, ప్రజాసామాన్యం యొక్క యిబ్బందులను తీర్చడానికి కృషి జేసేది, కమ్యూనిస్టుపార్టీ అని తెలుసు. సేవచేయడం ద్వారా ప్రజావిశ్వాసాన్ని చూరగొనగల్గినంత వరకు శత్రువులు వేసే నిందలు కమ్యూనిస్టు పార్టీని ఏమీచెయ్యలేవు.

దేశభక్తులు
(నాటికల సంపుటి)
అర్ధరూపాయి.
వి. పి. లు చేయబడవు. డబ్బు ముందు పంపి ప్రతులు తెప్పించుకోండి.
ప్రజాశక్తి కార్యాలయం,
బెజవాడ.

విద్యార్థులకు

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ పిలుపు

కామ్రేడ్
ఎస్. వి. కె. ప్రసాద్

తూర్పునుండి, పడమరనుండి, ఫాసిస్టు దుండగీడులు మన మాతృభూమి మీదకు వరుగెత్తుకొస్తూన్న ఈ సమయాన భారత దేశ చరిత్రలో కని విని యెరుగని క్లిష్ట పరిస్థితి మనల నెదుర్కొంటూంది.

కాంగ్రెసు, జాతీయైక్యత ఆధారంగా, మిత్ర రాజ్యాల సహకారంతో, జాతీయ రక్షణను బలపరుస్తూ ప్రకటన గావించింది. జయప్రదమైన జాతీయ రక్షణకు జాతీయ ప్రభుత్వం కావాలని కోరింది. కాని సామ్రాజ్యవాదులు కాంగ్రెసు సంస్థను నిషేధించారు. కాంగ్రెసు నాయకుల్ని నిర్బంధంలో వుంచారు. ఈ విధముగా రెచ్చగొట్టబడిన దేశ భక్తులు అరాజక చర్యలకు పూనుకున్నారు. జాతీయోద్యమాన్ని నాశనం చేసి, కాంగ్రెసు ప్రతికూల కూటాన్ని నిర్మించడం ప్రభుత్వోద్దేశ్యం. కాబట్టి నేటి జాతీయ సంక్షోభానికి బాధ్యులు సామ్రాజ్యవాదులే.

జాతీయ కాంగ్రెసు లేనిదే జయప్రదమైన జాతీయ రక్షణ అసాధ్యం. వీరి నర్చెప్పు చేయడంవల్ల సామ్రాజ్యవాదులు మన జాతీయ రక్షణకు, మిత్రరాజ్యాల క్షేమానికి నష్టం కల్గించుతున్నారు. తమ పెత్తనాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రజాస్వామిక శక్తుల్ని నష్టపెట్టముంచుతున్నారు.

ప్రభుత్వపన్నాగం విఫలమైంది

సామ్రాజ్యవాదుల నిర్బంధవిధానం వల్ల ప్రజలకు చెప్పరాని బాధలు కలిగినా, అవమానకరంగా వారు లొంగిపోలేదు. కాంగ్రెసు ప్రతికూల కూటాన్ని ప్రభుత్వం నిర్మించలేకపోగా, భారతదేశంలో వున్న అన్ని రాజకీయ పార్టీలు, ముస్లింలీగ్‌తోసహా, కాంగ్రెసు కోరిన జాతీయవాంఛను బలపరచుచున్నాయి. ప్రభుత్వ పన్నాగం విఫలమయింది.

రెండే మార్గాలు

నేడు మనయెదుట రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి దేశరక్షణలను నాశనం చేసే చర్యలద్వారా నిరంకుశాధికారుల వలలో పడి దేశంలో యిప్పుడున్న ఐక్యతను నాశనం చేసుకోవడం. ప్రజలలో జపాన్ అనుకూల భావాలు వ్యాపించితే చివరకు ఫాసిస్టుసానుభూతాలకు బానిసలవుతాం. రెండవమార్గం, సామ్రాజ్యవాదులచే రెచ్చగొట్టబడకుండా జాతీయోద్యమాన్ని రక్షించడానికి, ప్రజలందరినీ, అన్ని రాజకీయపార్టీలను, సమీకరించి జాతీయ ఐక్యతను సాధించడం. ఏకాకియై బలహీన స్థితిలో వున్న సామ్రాజ్యవాదులకు నేడు బలం మనలో మనకున్న జాతీయ విభేధాలు. వీటిని అంతమొందించి, జాతీయైక్యతను సాధించగల్గితే, తిరుగులేని ఒకే దెబ్బతో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి అధికారాన్ని సంపాదించుకొని, జయప్రదంగా జపాన్ ఫాసిస్టులతో పోరుసల్పి, మన స్వాతంత్ర్యాన్ని మనం రక్షించుకొన గల్గుతాం.

మన కర్తవ్యం

ప్రస్తుత క్లిష్టపరిస్థితులలో మనం నెరవేర్చవలసిన కర్తవ్యం ఏది ? దేశరక్షణలను భగ్నం చేయుటద్వారా కాక, జాతీయైక్యతకై ఆందోళన చేయడం ద్వారానే మన జాతీయవాంఛను నెరవేర్చుకొనగలమని మన తోడి దేశభక్తులందరికీ ఎడతెగకుండా బోధించాలి.

జాతీయ నాయకుల నెట్టి షరతులు లేకుండా విడుదల చెయ్యాలని దేశభక్తు లందరి సహకారంతోను ఆందోళన గావించాలి. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన విద్యార్థులతో కలిసి యీ కార్యక్రమాన్ని కొనసాగించాలి. దేశమంతటా వ్యాపిస్తూన్న ఐక్యతా వుద్యమంలో విద్యార్థులు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలి.

అక్టోబరు 16 వ తేదీనుండి 19 వరకు జరిగిన ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ వర్కింగు కమిటీ సమావేశం ఆమోదించిన తీర్మానంలో పైవి ముఖ్య భాగాలు.

స్థితి గతుల సమీక్ష

మన జాతీయోద్యమంలో విషమ పరిస్థితు లేర్పడిన తర్వాత జరిగిన ప్రథమ సమావేశం యిదే. 6 జిల్లాలనుండి 13 సభ్యులు వచ్చారు. అరెస్టులవల్ల రాయలసీమనుండి ఎవరూ రాలేకపోయారు. జిల్లా ప్రతినిధు లిచ్చిన రిపోర్టులను ఆధారంగా తీసుకొని, విద్యార్థి ఉద్యమంలో జాతీయ సంక్షోభంయొక్క ఫలితాలు సాకల్యముగా చర్చించబడ్డాయి. ఈ చర్చల ఫలితంగా అనేకమంది సోదర విద్యార్థులు తాత్కాలికంగా మననుండి వేరుపడినప్పటికీ, తిరిగి నేడు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌వైపుకు వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, పూర్తిగా మానివేయాలని ప్రారంభించబడిన ఉద్యమంలో ఫల శూన్యతను తెలుసుకొని, సరియైన మార్గమేదో తెలుసుకోవడానికి మన వద్దకు వస్తున్నారు. కొన్నిచోట్ల ఫార్వర్డు బ్లాక్ అనుచరులు, కొన్నిచోట్ల గుడ్డి దేశ భక్తులు పోటీగా విద్యార్థి సంఘాలు స్థాపించ ప్రయత్నించినపుడు అచటి విద్యార్థులు విముఖత చూపియున్నారు. కృష్ణాజిల్లా పామర్రులో ఫార్వర్డు బ్లాక్ యేజంట్లకు బుద్ధిచెప్పి తరిమివేశారు. ఈ సంక్షోభంలో కొత్తగా రాజకీయ చైతన్యం పొందిన విద్యార్థి సోదరు లనేకమంది జాతీయైక్యతా పాలసీని అంగీకరించి, విద్యార్థి సంఘాలను బలపరుస్తున్నారు. విద్యార్థి సంఘమే లేని పాలకొల్లులో యీ నూతన కామ్రేడ్సు బలమైన విద్యార్థి సంఘాన్ని నిర్మిస్తున్నారు. వర్కింగ్ కమిటీ సమావేశం వీరందరికీ స్వాగత మిస్తోంది.

అనంతపూరు విద్యార్థులకు జేజేలు

పై తీర్మానంతోబాటు కొన్ని యితర తీర్మానాలు వర్కింగ్‌కమిటీచే ఆమోదించ బడ్డాయి. అనంతపూర్ విద్యార్థుల వీరోచిత పోరాటానికి వర్కింగ్‌కమిటీ జేజేలర్పించింది. వారి అరెస్టులను ఖండించింది. వెంటనే వారిని విడుదల చేయవలసిందని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ఫెడరేషను కార్యదర్శి కామ్రేడ్ యం. రాధాకృష్ణ, మరి యిద్దరు కామ్రేడ్సు అరెస్టులను, వర్కింగ్ కమిటీ ఖండించి, వారిని విడుదల చేయాలని కోరింది. డిసిప్లిన్ పేరుతో అనేక స్కూళ్ళలోను, కాలేజీలలోను జరిగే అమానుష చర్యలను ఖండించింది. అట్టి చర్యలను విద్యార్థులు తమ ఐక్యతా బలంతో యెదుర్కోవాలని హెచ్చరించింది.

జాతీయైక్యతా వారం

ప్రస్తుత విషమ పరిస్థితులనుండి బయట పడాలంటే; విద్యార్థు లందరూ కార్యరంగంలో దూకి జాతీయైక్యతకు పాటుపడాలి. నవంబరు 1 నుండి 8 వరకు ఆంధ్రదేశ మందలి విద్యార్థు లందరూ యితర పార్టీల సహకారంతో "జాతీయైక్యతా వారా"న్ని జయప్రదంగా జరుపవలసిందని రాష్ట్ర వర్కింగు కమిటీ విజ్ఞప్తి చేసినది. ఆ వారంలో విద్యార్థు లందరూ యిదివరకెన్నడూ ప్రదర్శించని పట్టుదలతో జాతీయైక్యతా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవలసినదిగా వర్కింగ్ కమిటీ ఆశిస్తోంది.

అమెరికన్ కమ్యూనిస్టుపార్టీ సందేశం

సెప్టెంబరు 15 వ తేదీని అమెరికన్ కమ్యూనిస్టు పార్టీకి భారత కమ్యూనిస్టుపార్టీ యొక్క సెంట్రల్‌కమిటీ పంపిన అభివందనాలకు జవాబుగా ఈ క్రింది సందేశం అమెరికన్ పార్టీ నాయకులు పంపించారు.

"స్టాలిన్‌గ్రాడ్ ప్రజలు నేడు అద్భుతమైన ధైర్యస్థైర్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచానికంతటికీ మార్గదర్శకులయారు. నాజీ రాక్షసులను హతమార్చడానికెలా పోరాడాలో చూపుతున్నారు. స్వాతంత్ర్య సంపాదనకేమి చేయాలో నేర్పుతున్నారు. ఉత్సాహవంతమైన యిట్టి సమయంలో మాసోదర భారత కమ్యూనిస్టుపార్టీనుంచి విప్లవాభివందనాలందుకోవడం మాకింకా ఉత్సాహాన్ని యిస్తూంది.

మీరు మీ ప్రజాశక్తులను, జాతీయ శక్తులన్నింటినీ ఐక్యపరచి, జపాన్ మిలిటరీ పరిపాలకులనుండీ, ఫాసిస్టు హంతకుల నుండీ, ఇండియాను రక్షించుకోవడానికి పాటుపడుతున్నారు. చైనాదేశీయులు, భారతీయులు, నేడెంతైనా అనుకూల పరిస్థితిలో వున్నారు. వారి జాతీయ స్వాతంత్ర్యం ప్రపంచప్రజలందరి స్వాతంత్ర్యంతోబాటు ఒకే పోరాటంద్వారా లభించడానికవకాశాలున్నాయి. మిత్రరాజ్యాల ప్రజలు హిట్లరిజంతోను, జపాన్ ఫాసిస్టులతోను, తమ స్వాతంత్ర్యానికై బ్రహ్మాండమైన పోరుసల్పుతున్నారు. ఈ పోరాటంపై మీ భవిష్యత్తుకూడా ఆధారపడియుంది.

మీ దేశీయులు, మీ నాయకులు, బ్రిటిష్, అమెరికన్ ప్రజల సహకారంతోను, యితర ప్రపంచ ప్రజల సహకారంతోను, భారతదేశాన్ని రక్షించడానికి కృతనిశ్చయులైయున్నారు. ఆక్రమిత చైనాగతి, ఆక్రమిత యూరప్‌గతి, ఇండియాకుకూడా పట్టకుండా చేయడానికి దృఢసంకల్పులైయున్నారు. మిత్ర రాజ్యాల సహకారంతో మీ స్వాతంత్ర్య పోరాటం కొనసాగేటట్లు చూడ్డంలో భారత కమ్యూనిస్టుపార్టీపై పెద్ద బాధ్యత పడింది. చక్కని సిద్ధాంతాల ప్రకారమాచరిస్తూ ప్రపంచ ఘటనలపై మీప్రభావాన్ని వ్యాపింపజేయగలరు.

ఆక్రమిత యూరపులో ప్రజలు నాజీలక్రింద అనేక యమబాధలు పడుతున్నారు. స్టాలిన్‌గ్రాడ్ రక్షణకై పోరుసల్పే వీరయోధులు ఆయూరప్ ప్రజలవిషయం విడిచిపెట్టేశారంటే ఎవరూ నమ్మరు. తమ దేశ స్వాతంత్ర్యం కొరకుమాత్రమేగాక, ఆక్రమిత యూరప్‌లో బానిసలుగా జీవించేవా రందరి స్వాతంత్ర్యం కొరకు, ప్రపంచ ప్రజలందరి స్వాతంత్ర్యం కొరకు, వారు పోరుసల్పుతున్నారు. అలాగే చైనా ప్రజలుకూడ. ఈవిధంగానే మాఅమెరికా దేశీయులపైవున్న బాధ్యతను మేము మరచిపోలేదు; మరచిపోజాలం. అమెరికాలో మాకున్న పలుకుబడి నంతటినీ వినియోగించి, భారత దేశంలో ప్రజలు యుద్ధకృషికి కల్పించబడుతూన్న ఆటంకాలను తొలగించడానికి మా యావచ్ఛక్తినీ వినియోగిస్తాం. ప్రపంచాన్నంతటినీ బానిస కూపంలో ముంచివేయడానికి సన్నాహులై యున్న ఫాసిస్టుపిశాచాలను మనం అంతా కలిసి తరిమివేయుటకు మీ దేశంలో వున్న సాధనసంపత్తిని పూర్తిగా సమీకరించాలి. ఇతర ప్రపంచ ప్రజలతో మీరుకూడా కలిసి, స్వాతంత్ర్య సౌధాన్ని నిర్మించాలి. ఇందుకు మీరు ఉచిత స్థానాన్ని అలంకరించేటట్లు మేము సర్వ శక్తుల్నీ వినియోగిస్తాం.

భారత దేశాన్ని ఫాసిస్టు దురాక్రమణదారుల బారినుండి రక్షించేటందుకు భారతీయులు తమ ఐక్యతను, శక్తిని వృద్ధి చేసుకొంటే; యూరపులో రెండవ రంగాన్ని తెరవాలని ప్రపంచమందంతటా గావించబడే ఆందోళనకు మరింత బలం యేర్పడుతుంది. సోవియట్ యూనియనుపై తన శక్తి నంతటినీ కేంద్రీకరించిన హిట్లరు యీ రెండవ రంగంవల్ల పరాజయం పొంది బ్రిటిష్ - అమెరికన్ ప్రజలు, ప్రపంచ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ సుఖంగా జీవించవచ్చు.

విప్లవాభి వందనాలతో
ఫాస్టరు (చైర్మన్)
బ్రౌడర్ (ప్రధాన కార్యదర్శి)
అమెరికన్ కమ్యూనిస్టు పార్టీ.

కమ్యూనిస్టుల అరెస్టులు - విడుదలలు

అక్టోబరు 7 వ తేదీన నెల్లూరుజిల్లా నాయుడుపేట సబ్ ఇన్‌స్పెక్టరు కామ్రేడ్స్ కోవూరు కాళప్పదేవర, చెరువు శ్రీనివాసులు, వెంకయలింగార్లను అరెస్టు చేశాడు. తరువాత వారిని నెల్లూరు తీసికొనిపోయి అచట సబ్ జైలులో వుంచారు.

కామ్రేడ్ అల్లూరు రంగయ్యను 23 వ తేదీన అల్లూరు గ్రామంలో అరెస్టు చేసి, నెల్లూరు సబ్ జైలుకు పంపారు.

కామ్రేడ్ వేములపల్లి అంజనేయులను 23 తేదీన బెజవాడలో ప్రజాశక్తి కార్యాలయం వద్ద అరెస్టు చేశారు. అరెస్టు చేయునపుడు కామ్రేడ్ వి. వి. శాస్త్రి బి. ఏ. బి. ఎల్. గారు సబ్ యిన్‌స్పెక్టరును అరెస్టుకు కారణ మడిగినా చెప్పలేదు. 129 డిఫెన్సు ఆక్టు క్రింద వారంటు లేకుండానే అరెస్టుచేయడానికి తమకు అధికారం వుందని మాత్రం చెప్పారు.

కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామంలో వైస్రాయికి విజ్ఞప్తిపై సంతకాలు చేయించినందులకు కొట్టి అరెస్టు చేయబడిన కామ్రేడ్ గుత్తికొండ రాధాకృష్ణయ్య, ముగ్గురు యితర కామ్రేడ్సును 4 రోజులు సబ్ జైలులో వుంచాక విడుదల చేయబడ్డారు.

అనంతపురంలో శిక్షితులైన కామ్రేడ్స్ ఎస్. రాజశేఖరరెడ్డి, సదాశివన్ గార్ల కేసు అప్పీలుచేశారు. జిల్లాజడ్జిగారు ముద్దాయిలు నిర్దోషులని విడుదల చేయుచూ తీర్పు చెప్పారు.

హిట్లర్ ఆత్మరక్షణా వ్యూహం

—కామ్రేడ్—
తుమ్మల వెంకటరామయ్య

ప్రపంచ యుద్ధ సమీక్ష

"స్టాలిన్ గ్రాడ్‌కోసం జరిగే యుద్ధంలో అటో ఇటో తేల్చే దశ ప్రారంభమైంది" అంటూ మాస్కో రేడియో 18 వ తేదీన ప్రకటన చేసింది. కొద్దిగా స్తబ్ధత వహించిన జర్మను సైన్యాలు, కొంగొత్త విమానాలతో, టాంకులతో కాల్బలంతో అక్టోబరు 15 వ తేదీన మరొకదాడి సాగించాయి. అత్యధిక సంఖ్యాబలంతో, పారిశ్రామిక ప్రదేశంలో రష్యను శ్రేణులలో గండిగొట్టాయి. కొన్ని స్థానాలను రష్యన్లు వదలి వేయవలసి వచ్చింది. అక్కడనుండి ఉత్తరాన, దక్షిణాన ఇరు పార్శ్వాలకు తమదాడిని విస్తరించాలనే జర్మనుప్రయత్నంకూడ విఫలమయిపోయింది. వాల్గానదిని చేరాలనే ప్రధాన యత్నం కూడ అలాగే వుండిపోయింది. స్టాలిన్‌గ్రాడ్ ఉత్తర ప్రాంతాల జరిగే యీ యుద్ధంలో, జర్మనీ 22 డివిజన్లను, 500 టాంకులను, 1200 ఫిరంగులను, 800 విమానాలను ఉపయోగించింది. జర్మనీ సైనికులలో 100 కి 65 మొదలు 70 వరకు కోల్పోయింది. ఆయుధ సామగ్రిలో సగందాకా కోల్పోయింది. ఆ విధంగా జర్మనీ గావించిన ఆఖరి దాడి అనబడే దాడికూడ విఫలమయింది. అయితే యింతటితో జర్మనీ దాడులు ఆఖరయినవని అర్థంకాదు. చలికాలం రాక ముందే స్టాలిన్‌గ్రాడ్, మాస్కో, ట్యూప్సేల వద్ద మరికొన్ని తీవ్ర యుద్ధాలు జరపాలని జర్మన్ల ప్రయత్నం.

దాదాపు 8 వారాలక్రితం జర్మన్లు సెరెక్ నదిని దాటారు. కాని ఆనాటినుండి నేటికి, చెప్పుకోదగ్గ పురోగమనం లేదు, నొవొరోసిస్క్, ట్యూప్సేలమధ్య జరిగేయుద్ధంలో తీవ్రత హెచ్చినా, జర్మన్లు ముందుకు సాగలేక పోయారు.

స్టాలిన్‌గ్రాడ్‌లో రెడ్ అక్టోబరు ఉక్కుఫాక్టరీ ప్రాంతంపై జర్మన్లు తిరిగి దాడి ప్రారంభించారు. ఒక ఫ్యాక్టరీ ప్రాంతంలోని రెండు వీధులను, విపరీత నష్టాలకు లోనయిన పిమ్మట జర్మన్లు ఆక్రమించుకోగల్గారు. వాల్గా, డాన్ నదుల మధ్య ప్రాంతంలో మార్షల్ టిమోషెంకో సైన్యం నెమ్మదినెమ్మదిగా విజయాలను పొందుతూనే వుంది. హిట్లరు పార్శ్వ దళాలపై దెబ్బ గొడుతూంది. డాన్ నదికి పశ్చిమాన సప్లయి మార్గాలపైన దెబ్బ గొడుతూంది. గత కొలది దినాలలోను స్టాలిన్‌గ్రాడ్‌కు వాయువ్యంగా, జర్మను సప్లయి మార్గాల వెనుక టిమోషెంకో చేసే దాడివల్ల, భీషణ యుద్ధం జరుగుతోంది. అటు టిమోషెంకో, యిటు స్టాలిన్‌గ్రాడ్ సంరక్షణ బాధ్యత వహించిన జనరల్ రోడిన్సెవ్ హిట్లరు గావించే ప్రయత్నాలను భగ్నం చేయడానికి స్థిరసంకల్పులై వున్నారు.

ఎందుకీ విఫలత ?

ట్రాంకులలో, విమానాలలో, మనుష్య సంఖ్యలో కూడా అనేకరెట్లు (ఒక్కొకసారి 10 రెట్లు) బలంవుండి కూడా నాజీలు ఎందుకు విఫలులయ్యారు? వాల్గానదిగుండా నిరంతరం, స్టాలిన్‌గ్రాడ్‌కు సప్లయిలను సైనికులను తిరిగిరప్పించుకొనగల్గుటయేగాదు. స్టాలిన్‌గ్రాడ్ పౌరుల దృఢసంకల్పం గూడా నాజీల హతమార్చుటకు సహాయపడింది.

"మేము చావనైనా చస్తాం. కాని స్టాలిన్‌గ్రాడ్‌ను సంరక్షించుతాము." అంటూ యువక కమ్యూనిస్టులు భీష్మప్రతిజ్ఞ పట్టారు. లెనిన్‌గ్రాడ్ పౌరులకు సందేశంపంపుతూ, స్టాలిన్‌గ్రాడ్ కార్మిక సైనికులు ఇలా తెలియజేశారు.

"స్టాలిన్‌గ్రాడ్‌ను మేము వదలివేయం. స్టాలిన్‌గ్రాడ్ వాసుల మందరమూ ఆయుధాలు చేబట్టాం. వీధులను బారికేడ్స్‌తో నింపాం. 'లెనిన్‌గ్రాడ్ వాసులవలెనే మేంకూడా నిలబడతాం' అని మేము ప్రతిజ్ఞచేశాం. విప్లవానికి ఉనికియైన లెనిన్‌గ్రాడ్ - రష్యా స్వేచ్ఛా సాంప్రదాయాలకు ఉనికియైన స్టాలిన్‌గ్రాడ్‌ను వాల్గానదీమతల్లిని, సంరక్షించుకోనేందుకు ఉత్తేజ పరచుతోంది."

రోడెన్సెవ్ సైనికులు, జర్మన్లను చంపుటలో సోషలిస్టు పోటీకి దిగారు.

స్టాలిన్‌గ్రాడ్ ప్రతిఘటన ప్రపంచాన్ని విభ్రమంలో ముంచివేసింది. అందుచేతనే, అమెరికా మంత్రి అడాల్ఫ్. ఎ. బెర్లీ ఇలా ప్రశంసించాడు.

"స్టాలిన్‌గ్రాడ్ అమరనామంలో మూర్తీభవించిన - ఇంతవరకు కనీ విని యెరుగని ధైర్యం, ప్రపంచాధిపత్యానికై నాజీలు సాగించిన దండయాత్ర కథ అడ్డం తిరిగేటట్లు చేసింది."

సోవియటు అధ్యక్షుడు కాలినిన్ యువకులకిచ్చిన సందేశంలో స్టాలిన్‌గ్రాడ్ యోధులను ఇలా ప్రశంసించాడు. "స్టాలిన్‌గ్రాడ్ సంరక్షకుల దృఢత్వానికి మనం అనేకవిధాల కృతజ్ఞత తెలుపవలసియుంటుంది. వారు బాగా పోరాడుతున్నారు. మన దేశాన్ని ఎలారక్షించుకోవాలో, ప్రతిప్రదేశమూ ఎలా రక్షించుకోవాలో, వారు మనకు ఉదాహరణను చూపించుతున్నారు."

ఆగస్టు 15 నుండి అక్టోబరు 19 లోగా లక్ష 50 వేల మందిని, 2200 టాంకులను స్టాలిన్‌గ్రాడ్‌లో జర్మను కోల్పోయింది. ఈ సందర్భంలో కాలినిన్ చెప్పిన మాటలు గమనించవలసివుంది "మొత్తంమీద సోవియట్ యూనియన్ శత్రువుతో తులదూగడమేగాక, అనేక విధాల బలవత్తరంగా వుంది........ "మన నష్టాలు తక్కువ గానిమాట నిజమే, కాని జర్మన్లు యెక్కువ నష్టపడుతున్నారు. మనకంటే జర్మనులే ఎగినంత యెక్కువగా నష్టపడుతున్నారు. నేను మిలిటరీ ప్రవీణులను విచారించగా పై నిర్ణయమే ధృవపడుతోంది."

హిట్లరు ఆత్మ రక్షణ (డిఫెన్సివ్) ప్లాను

ఈవిధంగా హిట్లరు తన యుద్ధ యంత్రబలాన్ని నాశనం చేసుకొన్నాడు. రష్యను సైన్యాలను హతమార్చడం గాని, స్తంభింప జేయడంగాని, చేయలేకపోయాడు. ఇంతవరకు నాజీ యంత్ర బలగాన్నంతటినీ ఒంటరిగా తామే యెదుర్కొనవలసి వచ్చుటచేత సోవియట్ యూనియన్ యింతవరకు హిట్లరును ఆపగలిగిందే గాని, హతమార్చలేక పోయినది. అందుచే నేడు హిట్లరు ఆత్మరక్షణకై వ్యూహం పన్నుతున్నాడు. ఇదివరకు జయించిన స్థానాలను నిలబెట్టుకొని 1943 లో తిరిగి దాడి సాగించాలని అతని వాంఛ. 19 వ తేదీన లండన్ టైమ్సు పత్రిక యిలా వ్రాసింది. "వినాశనకరమైన నష్టాలు లేని, కొలది నష్టాలతో సరిపోయే శ్రేణిని ఒకదానిని చలికాలంలో నిర్మించాలని, జర్మను మిలిటరీ నాయకులు ప్రయత్నించుతున్నారు. ఇది వారి తక్షణ సమస్య అయింది. యుద్ధ రంగంలో దక్షిణ భాగాన అట్టి శ్రేణిని యింకా చేరుకొన్నట్లు యేమీ కన్పడటం లేదు."

అంటే, హిట్లరు ఆశయ మేమిటి? హిట్లరు తన దాడితో విజయం పొందలేకపోవడంవల్ల, చలికాలం ముంచుకువస్తుండటంవల్ల, ఆత్మరక్షణకు మార్గాలను ఆలోచిస్తున్నాడు. మొదటిది: రష్యా రంగం ఎలాగో బంధించి కొద్దిపాటి సైన్యాలతో కాపాడుకొనడం; రెండవది యూరప్‌ను పెద్ద కోటగా మార్చి, రాబోయే రెండవరంగపు దాడినుండి కాపాడుకొనడం; మూడవది ఆక్రమిత యూరపు ప్రజలను లావెల్ పావలిచ్, క్విస్లింగులవంటి ద్రోహుల సహాయంతో అణచివేయడం; నాల్గవది, ఆక్రమిత యూరప్‌లోని బానిస కార్మికులతో ఎక్కువ ఆయుధాలను ఉత్పత్తిచేయడం. ఈ ఆత్మరక్షణతోపాటు, బ్రిటిషు అమెరికా నౌకలపై సబ్‌మేరిన్ దాడిని, ఇంగ్లండుపై విమానయుద్ధాన్ని హెచ్చించవచ్చు. ఇంతేగాదు. ఈ నాడు ఈజిప్టులో బ్రిటను దాడిని సాగించి యుండక పోయినట్లయితే ఈజిప్టులోకూడా దాడిని ప్రారంభించేవాడే. కాని ఇవన్నీ, మిత్రరాజ్యాలు ఏదో ఒకరంగంలో నిశ్చితమైన దాడిని ప్రారంభించకపోతేనే జరుగుతాయి. ఇప్పుడు ఈజిప్టులో జరిగేదాడి, హిట్లరు పైప్లానును కొంతవరకు కుంటుపరచవచ్చు. కాని అది, ఈజిప్టులో జరిగే యుద్ధక్రమాన్నిబట్టి వుంటుంది. యుద్ధ తీవ్రత, యుద్ధ ఫలితాలనుబట్టి వుంటుంది. మార్షల్ స్మట్సు ఉపన్యాసంలో ఈదాడి ఇదివరకే సూచింపబడింది.

అయితే ఈజిప్టుదాడితోనే సంతృప్తిపడరాదు. ఈజిప్టులో దాడి ప్రారంభించితే రెండవరంగం అక్కరలేదనే వాదనలో అర్థంలేదు. ఉదాహరణకు 'సండేఅబ్జర్వరు' ఇలా వ్రాసింది. "ప్రస్తుతం యూరప్‌లో రెండవరంగ సమస్య దాటిపోయింది. ప్రస్తుతం చేయగల్గిందల్లా ఆఫ్రికారంగంలోనే బహుశా అయివుంటుంది." హోర్‌బెలీషాకూడా ఇలాంటి అభిప్రాయాలనే వెలిబుచ్చాడు.

ఒక్క ఆఫ్రికాలోనేగాక, ఎక్కడా హిట్లరుకు చొరవ లేకుండా చేయాలి. తక్షణమే యూరప్‌లో రెండవరంగం తెరవాలి. స్టాలిన్‌గ్రాడ్ ఇప్పటికే హిట్లరు ప్లానులను తల్లక్రిందులు చేసింది. జర్మనీ పూర్తిగా ఓడంపబడాలంటే తక్షణం రెండవ రంగం కావాలి. ఈ రెండవరంగానికై గత 15 దినాలలో జరిగిన ఆందోళన విపరీతంగా వుంది. 12 వ తేదీన హిందూ పత్రిక ప్రత్యేక విలేఖరి ఇలా వ్రాశాడు. "మిత్రరాజ్యాల సంయుక్తవ్యూహం కావాలనే, బ్రిటీషు ప్రజావాంఛ, నేడు మిన్ను ముట్టిది." ఇంట్టి కోర్కెలే, అబ్జర్వర్, సండే ఎక్స్‌ప్రెస్ పత్రికలలో వెలిబుచ్చబడినాయి. "భవిష్యత్తులో అమెరికన్ల ప్రాణాల రక్షించుటకుగాను" రెండవరంగం తెరవాలని, అమెరికా స్త్రీలు ఒక విజ్ఞప్తిపై సంతకాలు చేసి పంపారు. విల్కీ తిరిగి ఈ కోర్కెనే తెలియజేస్తూ ఇలా అన్నాడు "మిత్రరాజ్యాలు జయించేమాట నిజమే. కాని ఎంతమంది మానవులను, మానవ సంపదను నాశనంగావించిన పిమ్మట? అనేదే ప్రశ్న." చార్లీచాప్లిన్‌వంటి సినిమా నటకుడు సైతము ఇదేవాంఛను తెలియపర్చాడు.

ఇట్టి నిరంతర ఆందోళనతో రెండవ రంగం తెరిపించితే హిట్లర్ ప్లానులు తల్లక్రిందులవుతాయి. హిట్లరును సర్వ నాశనము చేయడానికి వీలవుతుంది.

ఆక్రమిత యూరపులో

ఫ్రాంసులో నిర్బంధంగా జర్మనీకి పోవడానికి యిష్టపడక, యెదురు తిరిగి సమ్మెలు చేస్తున్నారు. బాంబులు ప్రేలుస్తున్నారు. నార్వే, యుగొస్లేవియాలలో గెరిల్లాయుద్ధాలు జరుగుతున్నాయి. క్రొషియాలో రైతులు తిరుగుబడుతున్నారు. జకొస్లోవేకియాలో 'కమ్యూనిష్టులనే' వంకతో కాల్చి చంపబడుతున్నారు. ఆక్రమిత దేశాలను కొల్లగొట్టి జర్మన్ల పొట్ట నింపాలని, తాను పడే విపరీత నష్టాలకు బదులుగా ఆక్రమిత దేశాల కార్మికులతో యుద్ధోత్పత్తి సాగించాలని, హిట్లరు ప్రయత్నించుతున్నాడు. ఈ విధంగా యూరప్ అంతా అగ్నిపర్వతంలా బ్రద్దలవడానికి తయారుగా వుంది. అందుచేతనే రెండవ రంగం తక్షణం తెరచి, నాజీ జర్మనీని నాశనము చేయాలి.

ఒక ప్రక్క రష్యాలో హిట్లరు ఆత్మ రక్షణ వ్యూహం దెబ్బలు తింటున్నది. రెండవ రంగంతో అది సర్వ నాశనమయి తీరుతుంది.

హెస్‌ను శిక్షించాలి

ఎన్నడో యుద్ధానంతరం, నేడు ఆక్రమిత యూరప్‌లో జరుగుచున్న దురంతాలకు కారకులను విచారించి శిక్షించడం గాదు గావలసింది; అలాంటి దురంతాలకు మూలకర్తలనే శిక్షించాలి. ఇదే సోవియటు నాయకులు కోరింది. చర్చిల్ రూజువెల్టులు సైతం దురంతాలకు కారకులైనవారిని శిక్షించుతామని ఉపన్యాసాలలో చెప్పారు. కాని హెస్ విషయమై మాట్లాడలేదు. పైగా ఈడెన్ "హెస్‌ను తక్షణం విచారించమని సోవియటు కోరలేదు" అంటూ దబాయించాడు. నాజీ హంతకులను విచారించి శిక్షించ వలసిందని సోవియట్ కోరుటలో అర్థం, ఆక్రమిత యూరపులో ప్రజలకు ఉత్సాహం కలిగించడానికే. సామ్రాజ్యవాదులలో యింకా యేమన్నా "మ్యూనిక్" ముఠా వుంటే అది తొలగించబడటానికే.

ఇక ప్రాచ్యరంగానికి వద్దాం! చీనాలోని తమహక్కులను వదులుకొంటామని అమెరికా బ్రిటనులు వాగ్దానం చేశాయి. కాని బ్రిటను ఇంకా 'హాంకాంగు' మాత్రం వదలుకోము అంటోంది. దీనితో, సామ్రాజ్యవాదం అవసానదశలోగూడ తనపట్టు వీడదని స్పష్టపడుతుంది. జపాను నోడించిన చైనా, ప్రజాయుద్ధాన్ని గెల్చిన బ్రిటీషు ప్రజల సహాయంతో, హాంకాంగ్‌నుకూడ తమ వశమందే వుంచుకోగలదు.

Published by Katragadda Rajagopala Rao and Printed at The Popular Printers, Governorpet, Bezwada.

END OF ISSUE